అనుదినం... జనస్వరం

నవతెలంగాణ


సమగ్ర తెలుగు దినపత్రిక

గురువారం 2-03-2023

సంపుటి : 8 | సంచిక : 02 | Published from Karimnagar , Rangareddy, Hyderabad, Khammam | www.navatelangana.com | 10 పేజీలు | వెల : 6.50

మేధోసంపత్తిలో అట్టడుగున భారత్

- 55 దేశాల్లో 42వ ర్యాంక్
- ఐపీ హక్కుల పరిరక్షణ మెరుగుపడాలి : నివేదిక



న్యూఢిల్లీ : మేథో సంపత్తి (ఐపీ) హక్కుల సూచికలో భారత్ చాలా వెనుకపడింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 55 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌కు 42వ స్థానం దక్కింది. భారత్ సహా అనేక దేశాల్లో మేథో సంపత్తి హక్కులకు సవాళ్లు నెలకొన్నాయని తాజా నివేదిక పేర్కొంది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిఏటా ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఈ ఏడాది 55 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్ ...5లో



ఘోర ప్రమాదం

- రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనం
- గ్రీస్‌లో ఘటన

తెంపీ : ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం అర్ధరాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఏథెన్స్ నుంచి థెసాలోనికి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో ...5లో

ఎన్నికల కౌంటింగ్ నేడే

- త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రాబోతున్నాయి. మూడు రాష్ట్రాల్లో మొత్తం 178 స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్నది. త్రిపుర-60, మేఘాలయ-59, నాగాలాండ్-59 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16 నుంచి 27 మధ్య పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8గంటలకు ...5లో



గిరిజనుల ద్రోహి మోడీ



రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర

- బుల్డోజర్ రాజకీయాలను అడ్డుకుంటాం
- మోడీ పతనానికి మిర్యాలగూడ నుంచే శ్రీకారం
- కార్పొరేట్ల చేతిలోనే దేశ సంపద
- ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయాలి : గిరిజన సంఘం బహిరంగ సభలో ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకులు బృందాకరత్
- రాష్ట్ర మహాసభ సందర్భంగా వేలాది మందితో భారీ ర్యాలీ



గిరిజనుల ద్రోహిగా మోడీ నిలిచారని, గిరిజన రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ బృందాకరత్ విమర్శించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా మొదటి రోజు బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హనుమానుపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి ఎన్నెస్పీ క్యాంపు మైదానం వరకు మహాప్రదర్శన నిర్వహించారు. గిరిజనులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బృందాకరత్ మాట్లాడారు.

నవతెలంగాణ-మిర్యాలగూడ

రాజ్యాంగం కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే గిరిజన సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో కోత విధించారని అన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన మహిళలు పౌష్టికాహార లోపంతో అనారోగ్యానికి గురవుతుంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనుల జనాభా ప్రకారం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దేశ జనాభాలో 8.6% ఉన్న గిరిజనులకు 2.7శాతం మాత్రమే నిధులు ఇచ్చారని, ఇది గిరిజనుల పొట్ట కొట్టడమేనని చెప్పారు. ఉపాధి హామీ చట్టంలో కూలీలకు 200 రోజులు పని కల్పించాల్సి ఉండగా.. వంద రోజులే కల్పించి.. ఆ పనికి కూడా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ బుల్డోజర్ రాజకీయం చేస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షకులు శ్రమించి కూడబెట్టిన దేశ సంపదను జనాభాలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ వారికి దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ధనికులు, పేదల మధ్య తీవ్ర వ్యత్యాసం పెరిగిందన్నారు. కష్టపడుతున్న కార్మిక, కర్షకులను మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోడీ ధరలను రెట్టింపు చేశారన్నారు. దాని ఫలితంగా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సిన ఆహార పదార్థాలను ఇవ్వకుండా ...10లో

బండ బాదుడు..

వంట గ్యాస్‌పై రూ.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచిన కేంద్రం

- ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వడ్డన
- ప్రజలకు మోడీ సర్కార్ హోలీ కానుక: ప్రతిపక్షాలు



న్యూఢిల్లీ : సామాన్యులపై మళ్లీ పెను భారం పడింది. ఇటీవలి కాలంలో కాస్త విరామం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తిరిగి బాదుడు మొదలుపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వంటగ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ మండిపోతుంటే.. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పైనా వడ్డన మొదలైంది. వాణిజ్య వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌తో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌పైనా వడ్డించింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరగ్గా.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.350.50 మేర పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌పై పెరిగిన రేట్లు కూడా మార్చి 1వ తేదీనే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించాయి. మంగళవారం వరకూ అంటే ఫిబ్రవరి 28 వరకూ హైదరాబాద్‌లో గృహ వినియోగానికి వాడే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,105 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,155కు చేరుకుంది. ఇక కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే.. మంగళవారం వరకూ 19 కిలోల సిలిండర్ ధర రూ.1,769 ఉండగా.. బుధవారం నుంచి దీనిపై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ రేటు రూ.2,119.50కి చేరింది. ఢిల్లీలో ...5లో

ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. 'దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరను మరో రూ.50 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుంటే... ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారంగా మారుతుంది' అని ...5లో

సామాన్యులపై మోయలేని భారం

- బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ 5లో..

సీపీఆర్ శిక్షణా కార్యక్రమం

ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

- కార్డియాక్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మంది మరణం
- సీపీఆర్ తెలిసిన వారు పక్కన లేకనే కేటీఆర్ మామ మరణం
- అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణనివ్వాలని నిర్ణయం : మంత్రి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మేడ్చల్‌లోని జీవీకే, ఈఎంఆర్ఐలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ తన సహచర మంత్రి కేటీఆర్ మామ దగ్గరలో సీపీఆర్ తెలిసిన వారు లేకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ...2లో

సాగుకు పుష్కలంగా నీరు

నిజాంసాగర్‌కు గోదావరి నీరు కాళేశ్వరం ఘనత

- బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్లు : ముఖ్యమంత్రి కేసీఆర్



నవతెలంగాణ-నసురుల్లాబాద్

గోదావరి నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రావడంతో ప్రాజెక్టు ఎప్పటికీ ఎండకుండా రైతులకు సాగునీరు అందిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. పంటలకు పుష్కలంగా నీరందిస్తూ నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు సస్యశ్యామలంగా కనిపిస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సందర్శకులు సమర్పించిన రెండు కిలోల బంగారంతో చేయించిన కిరీటాన్ని ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి స్వామివారికి సమర్పించారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో సీఎం మాట్లాడారు.

'సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆనాడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాదులో నీటి కోసం ధర్నా చేశారు. నేడు ఎలాంటి ఇబ్బందీ లేకుండానే పంటలకు సాగునీరు వస్తుందని' అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు ...5లో

సర్పంచ్‌లపై విరిగిన లాఠీలు

హర్యానాలో బీజేపీ సర్కార్ నిర్వాకం
ఈ-టెండరింగ్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన

- బారికేడ్లు, జలఫిరంగులతో అడ్డగింత..
- పలువురికి గాయాలు



పంచకుల: హర్యానాలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా సర్పంచ్‌లు కదం తొక్కారు. ఈ-టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం తమ నిరసన తెలియజేయటానికి చండీగఢ్ వెళ్తున్న సర్పంచ్‌లను పంచకులలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సర్పంచ్‌లు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లటానికి ప్రయత్నించగా...ఆందోళనకారులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు.అప్పటికి నియంత్రించలేకపోయిన బలగాలు జలఫిరంగులు ప్రయోగించింది. దీంతో పలువురు సర్పంచ్‌లకు గాయాలయ్యాయి.

ఎందుకీ రగడ...?

హర్యానా ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు ఈ-టెండరింగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో సర్పంచ్‌లందరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో 20 లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. పూర్తిగా టెండర్లు వేసుకునే అధికారం సర్పంచ్ లకే ఉండేది.

.ఇప్పుడు ఖట్టర్ సర్కార్ ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో... కనీసం వీధి-డ్రెయిన్‌ను కూడా శుభ్రపర్చలేకపోతున్నామని సర్పంచులు అంటున్నారు. సీఎం ఖట్టర్ ఇంటిని ముట్టడించటానికి బయలుదేరిన సర్పంచులపై పోలీసులు వీరంగం సృష్టించారు. గాయాలపాలైన సర్పంచులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హర్యానాలో బీజేపీకి నిరసన సెగలు తాకుతున్నాయి.

రాకుల్‌లో ఎగిరిన ఎర్రజెండా

కార్మికులంతా సీఐటీయూ వెంటే..

- ఓటింగ్‌కు దూరంగా హెచ్ఎంఎస్, బీఎంఎస్
- ఏకగ్రీవంగా గెలిచిన సీఐటీయూ



నవతెలంగాణ-కోహిర్

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలో గల కవేలి సమీపంలోని రాకుల్ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ జయకేతనం ఎగురవేసింది. కార్మికులందరూ సీఐటీయూ పక్కన నిలవడంతో మిగిలిన హెచ్ఎంఎస్, బీఎంఎస్‌లు ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాయి. దాంతో సీఐటీయూ ఏకగ్రీవంగా ...5లో

అంతా అదానీ కోసమే

తప్పని తెలిసినా బొగ్గు తవ్వకాలకు అనుమతులు

- 2014లో బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
- ఆ తర్వాత ప్రత్యేక నిబంధనతో అదానీ గ్రూపునకు మినహాయింపు
- 450 మిలియన్ టన్నుల మైనింగ్‌కు లైన్ క్లియర్
- ఇప్పటి వరకు 80 మిలియన్ టన్నులు వెలికితీత
- మోడీ-అదానీ బంధంపై 'అల్‌జజీరా' ప్రత్యేక కథనం



భారత్‌లో వివాదాస్పద బడా వ్యాపారవేత్త అదానీకి సంబంధించిన అవకతవకలపై పలు విషయాలు బయటపడుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక నుంచి ఇప్పటి వరకు.. రోజుకో వార్తా సంస్థ తమ ప్రత్యేక కథనాలతో ముందుకొస్తున్నాయి. దేశంలో అదానీ బొగ్గు వ్యాపార సామ్రాజ్యం విస్తృతం కావడానికి మోడీ సర్కారు చేసిన సాయంపై 'అల్‌జజీర' వార్త సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో దోస్తు అదానీ కోసం ప్రధాని మోడీ చేసిన అసాధారణ సహాయాన్ని వివరించింది.

న్యూఢిల్లీ : మోడీ సర్కారు అండదండలతో అదానీ వ్యాపారం అంతర్జాతీయంగా విస్తరించింది. ప్రభుత్వ పోర్టులు, విమానాశ్రయాలు మొదలుకొని బొగ్గు గనుల తవ్వకాల వరకు అదానీ గ్రూపు గుత్తాధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా, దేశంలో బొగ్గు గనుల తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునూ కాదని మోడీ సర్కారు ప్రత్యేక నిబంధనలతో అదానీ గ్రూపునకు అసాధారణ ...2లో

నవతెలంగాణ

దాడులు చేసే సంస్కృతి మంచిదికాదు

- బీఆర్ఎస్‌కు సీఎల్పీ నేత భట్టి హెచ్చరిక

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

దాడులు చేసే సంస్కృతి మంచిదికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్‌రెడ్డి బహిరంగసభపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం శోచనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అధికార పార్టీకి పోలీసులు కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గ్రహించాలని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం సమాజానికి మంచిది అని సూచించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు చేయడం, సభలను అడ్డుకోవడం చట్టవ్యతిరేకమైన చర్య అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ అని పేర్కొన్నారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజావ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో సమావేశం పెడితే ఇలాగే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్ ఒప్పుకుంటారా? అని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాలయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే



నవతెలంగాణ-కోదాడరూరల్

రానున్న ఎన్నికల అనంతరం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. హాత్ సే హాత్ జోడో, ఇంటింటికీ కాంగ్రెస్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ కంఫర్ట్‌హాల్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. దేశ సమగ్రతకు సమైక్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ధరలను పెంచి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతోపాటు దేశ సమగ్రతను కాపాడాలని రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్‌సే హాత్ జోడో ఇంటికి ఇంటికీ కాంగ్రెస్, గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంతో ప్రజలకు చేర్చాలని సూచించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఠాక్రే భేటీ అయి దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఠాక్రే పర్యటన ఉంటుందన్నారు. పట్టణంలో గడపగడపకు ఠాక్రే పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంపై పలు అంశాలను సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, నిరంజన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు పాల్గొన్నారు.

దరఖాస్తు తేదీ నాటి మార్కెట్ ధర ప్రకారం లెక్కింపు

- పెరగనున్న క్రమబద్ధీకరణ రుసుం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మించుకుని జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై మరింత భారం పడనుంది. క్రమబద్ధీకరణకు అయ్యే మొత్తాన్ని దరఖాస్తు తేదీ నాటి మార్కెట్ ధర ప్రకారం దరఖాస్తుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు జీవో 59కి సవరణ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం జీవో 22 జారీ చేశారు. 2014 డిసెంబరు 30న ఇచ్చిన జీవో 59లో 2014 జూన్ 2వ తేదీ నాడు ఉన్న మార్కెట్ ధర ప్రకారం క్రమబద్ధీకరణ మొత్తాన్ని ఖరారు చేయాలని ఉంది. అయితే, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ మార్కెట్ ధరలను పెంచింది.

అంతా అదానీ కోసమే



(మొదటిపేజీ తరువాయి)

సాయాన్ని అందించింది. వీటికి సంబంధించిన పత్రాలను లాభాపేక్ష లేని మీడియా సంస్థ 'ది రిపోర్టర్స్ కలెక్టివ్ (టీఆర్‌సీ)', అల్‌జజీరాలు సంపాదించాయి.

'అల్‌జజీర' కథనం ప్రకారం.. బొగ్గు బ్లాకులను ప్రయివేటు రంగానికి అప్పగించే ప్రత్యేక నిబంధన సరికాదనీ, ఇందులో పారదర్శకత లోపించిందని ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ధారించింది. అయినప్పటికీ కేంద్రం అదానీ కోసం మినహాయింపును కల్పించింది. భారత్‌లోని అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాలలో 450 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గును కలిగి ఉన్న బ్లాక్ నుంచి తవ్వకాలు జరుపుకోవడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు అనుమతించింది. అయితే ఈ మినహాయింపును అదానీకి చెందిన గ్రూపునకే ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం వివరించకపోవడం గమనార్హం.

2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూపునకు బొగ్గు వ్యాపారంలో ఆధిపత్యం చలాయించే అవకాశం లభించినట్టయింది. 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కోర్టు గుర్తించింది. ఈ విధంగానే అప్పట్లో ఒక అక్రమ కాంట్రాక్టును ఒకటి అదానీ గ్రూపు పొందింది. చట్ట సభల అనుమతి లేకుండా ఇదంతా సాగిందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. చివరకు అన్ని బొగ్గు బ్లాక్‌లను, అప్పగించిన మైనింగ్ కాంట్రాక్టులను రద్దు చేసి కంపెనీలను బలవంతంగా జప్తు చేసింది. దీంతో అదానీ గ్రూపునకు ఎదురుదెబ్బ తాకింది.

ఆ తర్వాత అదానీ కోసం మోడీ సర్కారు రంగప్రవేశం చేసింది. కోర్టు తీర్పును అనుసరించి అదానీకి లబ్ది చేకూరేలా ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన అదానీ గ్రూపునకు మైనింగ్ నుంచి మినహాయింపును ఇచ్చింది. అయితే, మోడీ ప్రభుత్వ నిర్ణయంతో అదానీ గ్రూపు వ్యాపార సంపద అమాంతంగా పెరిగింది. కోర్టు తీర్పు నేపథ్యంలో అదానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక నిబంధనలు ఇతర ప్రయివేటు కంపెనీలను నష్టాల్లోకి నెట్టాయి. అదానీ గ్రూపునకు మాత్రం కావాల్సినంత లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ రోజు వరకు అదానీ గ్రూపు సదరు బ్లాక్ నుంచి 80 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును తవ్వింది.

యూపీఏ హయాంలో బొగ్గు కుంభ కోణం మొత్తం దేశాన్ని అంధకారంలోకి నెట్టింది అని 2014 సాధారణ ఎన్నికలకు ముందు మోడీ తన ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనపై విమర్శలు సంధించారు. ఏఐసీసీని 'ఆలిండియా కోల్ కాంగ్రెస్‌గా' సైతం ఆ సమయంలో మోడీ అభివర్ణించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అదానీ విషయంలో అంతకు మించి వ్యవహరించింది. బొగ్గు వ్యాపార సామ్రాజ్యంలో బడా పారిశ్రామికవేత్తలకు హద్దు మీరి, నిబంధనలను పాతర పెట్టి మరీ సాయం చేసింది. అదానీ గ్రూపునకే కాకుండా ఆర్‌పీ సంజీవ్ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ)కి మోడీ ప్రభుత్వం అండగా నిలిచింది. బొగ్గు గనిని తిరిగి పొందేందుకు డొల్ల కంపెనీలను ఉపయోగించుకోవడానికి ఆర్‌పీఎస్‌జీకి కూడా అనుమతిని ఇచ్చింది.

హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూపు సాగించిన డొల్ల వ్యాపారం గుట్టు బయటి ప్రపంచానికి తెలిసిన విషయం విదితమే. బ్యాంకు రుణాలు, అప్పుల మీద విస్తరించిన వ్యాపారం అదానీని దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలోనే టాప్-3 స్థానానికి తీసుకెళ్లింది. అయితే, హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం ఆయన వ్యాపార షేర్ల విలువ పడిపోయింది. ప్రపంచ సంపన్నుడిగా ఆయన ర్యాంకు టాప్ 3 నుంచి 30వ స్థానానికి పడిపోయింది.

2014 సుప్రీం తీర్పు తర్వాత కూడా రెండు బొగ్గు బ్లాక్‌లకు ఎండీఓ గా అదానీ గ్రూపు నిలిచిన తీరు

2006(మే) :	బొగ్గు తవ్వకాల కోసం జాయింట్ వెంచర్(జేవీ)కి టెండర్ ఆహ్వానించిన రాజస్థాన్ ప్రభుత్వ రంగ యూనిట్ ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్
2006 (ఆగస్టు):	ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (సీఎస్‌పీజీసీ)కి పర్సా బొగ్గు బ్లాక్‌ను కేటాయించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ
2007(జూన్):	పీఈకేబీ బొగ్గు బ్లాక్‌ను ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌కు కేటాయించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
2007(అక్టోబర్):	అదానీ గ్రూపుతో కలిసి ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్ జేవీ ఏర్పాటు : ఈ జేవీలో అదానీ ఈక్విటీ 74 శాతం
2009(జులై):	పీఈకేఈబీ బ్లాక్‌కు ఎండీఓగా అదానీ గ్రూపును నియమించిన ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్-అదానీ జేవీ
2010 (డిసెంబర్):	సీఎస్‌పీజీసీతో జేవీ ఏర్పాటు చేసిన అదానీ గ్రూపు, పర్సా బ్లాక్‌కు ఎండీఓగా అదానీ గ్రూపు నియామకం
2013 :	పీఈకేబీ బొగ్గు బ్లాక్‌లో మైనింగ్ పనులు షురూ
2014(ఆగస్టు):	పీఈకేబీ, పర్సాలతో పాటు 204 బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం
2015(మార్చి):	పాత ఎండీఓ కాంట్రాక్టులు పునరుద్ధరించేలా బొగ్గు తవ్వకాల ప్రత్యేక నిబంధనల చట్టం తీసుకొచ్చిన మోడీ సర్కారు
2015(మార్చి):	ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌కు పీఈకేబీ తిరిగి కేటాయించిన బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎండీవోగా మళ్లీ అదానీ
2015(ఫిబ్రవరి-మార్చి):	అదానీ సిఫారసు మేరకు పర్సా బ్లాక్ కేటాయింపు కోసం ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్ దరఖాస్తు చేసి చేజిక్కించుకోవడం, కొత్త ఆక్షన్ లేకుండానే అదానీని ఎండీవోగా నియమించిన జేవీ
2020(మార్చి):	ఎండీవోల నియామకాన్ని అంతర్గతంగా తప్పుబట్టిన పీఎంఓ
2020(ఆగస్టు-అక్టోబర్):	2014కు ముందున్న ఒక్క ఎండీవో (పీఈకేబీ బ్లాక్‌కు అదానీ (గ్రూపు) ఒప్పందమే కొనసాగుతున్నదని తెలిపిన ప్రభుత్వాధికారులు.. ఇలాంటి ఒప్పందాలు భవిష్యత్తులో జరగవని స్పష్టీకరణ



సీపీఆర్ శిక్షణా కార్యక్రమం


(మొదటిపేజీ తరువాయి)

సీపీఆర్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను కేటీఆర్ ముందుకు తెచ్చారనీ, దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ అనేది సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందని సూచించారు. సడెన్ కార్డియాక్ అరెస్టులు (ఎస్.సి.ఎ), హార్ట్ స్ట్రోక్‌లు పెరుగుతున్నాయనీ, కండ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారనీ, సీపీఆర్ సకాలంలో చేస్తే కనీసం ఐదుగురిని బతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చెబుతున్నాయని ఉదహరించారు. 'జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది సడెన్‌గా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు సోషల్ మీడియా, టీవీల్లో చూస్తున్నాం. ఇవి సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులే. సీపీఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఎవ్వరైనా సరే సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. కొంత అవగాహన, కొంత సమయ స్ఫూర్తి ఉంటేచాలు. అందుకోసమే ఈ కార్యక్రమం.రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ విస్తారించలన్నదే ప్రభుత్వం ప్రయత్నం. వైద్యారోగ్య, పోలీసు, మున్సిపల్, పంచాయత్‌రాజ్ అందరికీ శిక్షణ ఇస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ, వాచ్‌మెన్, అసోసియేషన్, బస్తీల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో అందరికీ శిక్షణనిస్తాం.గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికీ శిక్షణ ఇస్తాం...' అని మంత్రి తెలిపారు. 'మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్టులు పెరిగాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్‌కి గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండె లయ తప్పి ఆగిపోతుంది. అలాంటి సమయంలో మనిషి స్పందించడు. శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె , ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి. దీన్నే సీపీఆర్ అంటారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అంటారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు. అలాంటి సందర్భంలో ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డెఫిబ్రిలేటర్స్- ఏఈడీ అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుంది. మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 ఏఈడీ మిషన్లు కొంటాము. అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తాం...' అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కనీసం లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సీపీఆర్ విషయంలో తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సిలిండర్ ధరలను తగ్గించాలి : మంత్రి కేటీఆర్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలనీ, అడ్డగోలుగా పెంచడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచిందని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ నెల 3న అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపు పైన నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ వారిని సిలిండర్‌కు దూరం చేస్తున్నదన్నారు.

ఎమ్మెల్సీగా మాణిక్ రెడ్డిని గెలిపించండి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

నవతెలంగాణ-ఓయూ

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పాపన్నగారి మాణిక్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. బుధవారం ఓయూలో ఆర్ట్స్ కళాశాల, సైన్స్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీ, టెక్నాలజీ కాలేజీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రొఫెసర్స్‌ను ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం భవిష్యత్‌లో నిక్కచ్చిగా కొట్లాడే వ్యక్తిగా మాణిక్‌రెడ్డి ఉంటారని తెలిపారు. ఇప్పటికే తాను పలుమార్లు శాసనమండలిలో విశ్వవిద్యాలయలలోని అధ్యాపకుల సమస్యలు, కాంట్రాక్ట్ టీచర్ల సమస్యలు, యూనివర్సిటీలో నెలకొన్న మౌలిక వసతుల గురించి ప్రస్తావించినట్టు తెలిపారు. భవిష్యత్తులో మాణిక్ రెడ్డి కూడా తనతో కలిసి ఉద్యమిస్తారన్నారు.



ఈ సందర్భంగా ప్రొఫెసర్‌లు వివిధ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కాంట్రాక్టు టీచర్స్ యూనియన్ రామేశ్వరరావు, టెక్నాలజీ కాలేజ్ భాస్కర్, యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్, రాములు, సాంబన్న పాల్గొన్నారు.

చంపేసిన ఒత్తిడి..

- వేధింపులు భరించలేక
- కార్పొరేట్ కాలేజీ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
- కారకులెవరన్నది సూసైడ్ నోట్‌లో వెల్లడి
- కాలేజీ ఎదుట మృతుని బంధువులు, ప్రజాసంఘాల ఆందోళన
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడి

నవతెలంగాణ-గండిపేట్/ సుల్తాన్ బజార్

ఓ కార్పొరేట్ కాలేజీ యజమాన్యం వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారకులెవరన్న దానిపై సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ విద్యార్థులపై విపరీతంగా ఒత్తిడి ఉంటోంది. కొన్ని రోజుల నుంచి కాలేజీ యజమాన్యం చదువు పేరుతో వేధింపులు, ఒత్తిడికి గురిచేయడంతో సాత్విక్ తట్టుకోలేకపోయాడు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో కొన ఊపిరితో ఉన్న సాత్విక్‌ను తోటి విద్యార్థులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు, విద్యార్థులు కాలేజీ ఎదుట బైటాయించారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని రహదారిపై బైటాయించారు. తల్లిదండ్రులకు మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి స్వాతిక్ మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో వార్డెన్, ప్రిన్సిపల్, లెక్చరర్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తోటి విద్యార్థులు రూం తాళం పగలగొట్టి సాత్విక్‌ను భుజాలపైన వేసుకుని వెళ్తున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. కుటుంబానికి న్యాయం చేసే విధంగా యాజమాన్యంతో మాట్లాడతామని, కేసు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కాగా, విద్యార్థి సాత్విక్ జేబులో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. "అమ్మా నాన్న. నన్ను క్షమించండి.. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్, ఇన్‌చార్జి, లెక్చరర్లు పెట్టే టార్చర్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేకపోయాను. ఈ ముగ్గురు హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే నేనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ (ఫ్రెండ్స్)" అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.





(ఫైల్)

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడి

ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచి, కులం పేరుతో తిట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా వ్యవహరించిన నార్సింగి శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యకు డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా టి.నాగరాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పరీక్షల సమయం దగ్గరకు రాగానే ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్రంగా వేధింపులు గురి చేస్తున్నాయని తెలిపారు.

శ్రీచైతన్య విద్యాసంస్థలోనే గత నెలలో ఫిర్జాదీగూడలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కమిటీలు వేశామని కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. విద్యార్థి సాత్విక్‌ను ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి కులం పేరుతో దూషించి, దాడి చేసి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వైస్ ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పర్యవేక్షణా లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలలు ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, ఉపాధ్యక్షులు శ్రీమాన్, నాగేందర్, సునీల్, నాయకులు శివ, వాసు, శ్రీరామ్, సాయి కిరణ్, నిఖిల్, వెంకట్, లిఖిత్ పాల్గొన్నారు.

FORM - IV
(Rule 8)

Statement about ownership and other particulars about newspaper **NAVATELANGANA SAMAGRA TELUGU DINAPATRIKA.**

1.	Place of publication	: Karimnagar, Hyderabad, Rangareddy, Khammam.
2.	Periodicity of its publication	: Daily
3.	Printer's Name Nationality Address	: Nandayala Narsimha Reddy : Indian : Near Suspension Bridge, Hyd To GDK Bypass Road, Housing Board Colony, Karimnagar - 505001, Telangana State.
4.	Publisher's Name Nationality Address	: Nandayala Narsimha Reddy : Indian : Near Suspension Bridge, Hyd To GDK Bypass Road, Housing Board Colony, Karimnagar - 505001, Telangana State.
5.	Editor's Name Nationality Address	: R. Sudha Bhaskar : Indian : Near Suspension Bridge, Hyd To GDK Bypass Road, Housing Board Colony, Karimnagar - 505001, Telangana State.
6.	Names and addresses of individuals who own the newspaper and partners or shareholders holding More than one percent of the total capital.	: (1) Mallareddy Sarampally S/o. S. Krishna Reddy : # 1-1-2/D/F, Jawahar Nagar, Musheerabad, Hyderabad-500020. (2) Prabhakar Panguluri S/o. Krishnaiah #1-2-606/80, LIC Colony, Indira Park, Hyderabad-500080. (3) Ramulu Chukka S/o. CH. Narasaiah, # 2-1/73, Near Takie Town Theater, Widia Colony, Sundaraiah Nagar, Miyapur-500049. (4) Nandayala Narasimha Reddy S/o. Yella Reddy, # 6-7-524, Shivaji Nagar, Nalgonda, Pin : 508001. (5) Nagaiah Gollapelli S/o. G. Veeraiah # 1-7-1831/153, Ambedkar Nagar, Balasamudram, Hanamkonda, Warangal-506001.

I, **Nandayala Narasimha Reddy** hererby declare that the particulars given above are true to the best of my knowledge and belief.

Sd/-
Nandayala Narasimha Reddy
Publisher

Date : 28-02-2023

నోటీసులు ఇవ్వకుండా ఇండ్ల తొలగింపు అమానుషం

- మహిళలు, పిల్లలని చూడకుండా రోడ్డుపాలు చేశారు
- ప్రభుత్వం వెంటనే డబుల్ ఇండ్లు కేటాయించాలి: సీపీఐ(ఎం) నేతల
- గుడిసె వాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా

నవతెలంగాణ-సిటీబ్యూరో

ప్రభుత్వమే పట్టాలిచ్చింది.. సదరు ఇండ్ల స్థలాలను సర్కారే జీవో నెం 58 కింద క్రమబద్ధీకరించింది.. దశాబ్దాలుగా అక్కడే నివాసముంటున్న పేద కుటుంబాలను కనీసం నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి రోడ్డు మీద పడేయడం అన్యాయం.. అత్యంత అమానుషమని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత, మిలటరీ ప్రభుత్వాలూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించవంది. అక్రమంగా కూల్చివేసిన ఎర్రమంజిల్ కాలనీ గుడిసె వాసులకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పార్టీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డున నిమ్స్ ఆస్పత్రి పక్కనే గల ఎర్రమంజిల్ కాలనీ గుడిసె వాసులకు చెందిన 30 ఇండ్లను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఫిబ్రవరి 22న అర్ధరాత్రి తొలగించటం అన్యాయం అన్నారు. ఈ ఇండ్ల తొలగింపు అత్యంత అమానుషంగా, మానవ విలువలకు తిలోదకాలిస్తూ జరిపారని విమర్శించారు. బలవంతంగా ఇంటిలోని సామాన్లు బయటపడేసి కూల్చివేశారని, రోడ్డున పడిన ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిమ్స్ ఆస్పత్రికి స్థలం కావాలంటే ప్రజలకు నచ్చజెప్పాలి కానీ బలవంతంగా లాక్కోవడం సరికాదన్నారు. గుడిసె వాసులకు న్యాయం జరిగే వరకు వారికి ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూల్చివేసిన గుడిసె వాసుల ఇండ్ల స్థలాలను ప్రభుత్వం జీవో నెం 58 కింద క్రమబద్ధీకరిస్తూ.. 2015లో సర్టిఫికెట్ ఇచ్చిందని, అయినా కూల్చివేయటం అన్యాయం అన్నారు. ఖైరతాబాద్ జోన్ కన్వీనర్ జి.కిరణ్ మాట్లాడుతూ.. ఇండ్లను కూల్చే ముందు చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదన్నారు. ఇంట్లోని సామాన్లు తీసుకునే సమయమూ ఇవ్వకుండా పోలీసులతో ఇండ్లను దిగ్బంధం చేసి.. బలవంతంగా సామాన్లు బయటపడేసి అమానుషంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించారన్నారు.



వీరికి ప్రత్యామ్నాయంగా వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నగర నాయకులు శ్రీరాములు, ఖైరతాబాద్ ఐద్వా జోన్ కార్యదర్శి రాధిక, బస్తీవాసులు సూర్య కుమారి, రాజ్ కుమార్, మల్లేశ్వరి, అక్తర్ సుల్తాన్, మాబునీ, జాకీర్, నరేష్, శివ, గుడిసెవాసులు, కుటుంబ సభ్యులు మహిళలు పిల్లలు సహా పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలివ్వాలి

- గుడిసె వాసులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి
- ప్రజల సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి : ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలను ప్రభుత్వం ఇవ్వాలని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న మొదటి ప్రాధాన్యత కల్పించాలనీ, వారికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 58, 59 ద్వారా పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడం పోరాటాల ఫలితమేనని చెప్పారు. దానివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారని అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ మాత్రం 59 జీవో పరిధిలోకి వచ్చే 45 వేల మంది దరఖాస్తులు, 58 జీవో పరి5ధిలోకి వచ్చే 19 వేల మంది దరఖాస్తులు కలిపి మొత్తం 64 వేల మందికి లబ్ధిచేకూరుతుందంటూ ప్రకటించారని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ ప్రకటించినట్టు ఆ కోటి కుటుంబాలు ఎవరని ప్రశ్నించారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న 28 వేల మంది పేదల ప్రస్తావన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. పోలీసులు దాడి చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించకున్నా వారు ఆ గుడిసెల్లోనే ఉంటున్నారని అన్నారు. 120 గజాల చొప్పున గుడిసె వాసులందరికీ ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు దరఖాస్తు చేసుకున్న వారికి హక్కు పత్రాలివ్వాలని కోరారు. ప్రజల్లో ఉన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో భూపోరాట కేంద్రాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు మాట్లాడుతూ 30 రోజులపాటు సమయమిచ్చి ప్రభుత్వ భూముల్లో ఉండే పేదల నుంచి మళ్లీ దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. 2016లో 58 జీవో ద్వారా దరఖాస్తులను స్వీకరించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ దరఖాస్తులను స్వీకరించలేదని అన్నారు. నిర్దిష్ట కాలపరిమితి విధించి ప్రభుత్వ భూముల్లో ఉండే పేదల నుంచి దరఖాస్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. అప్పుడే వారు ఇండ్లు కట్టుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో పేదలుండే ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్లులేవని తేలిందని గుర్తు చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందంటూ మంత్రి కేటీఆర్ ఏ గణాంకాల ప్రకారం ప్రకటించారని ప్రశ్నించారు. మిగిలిన లబ్ధిదారులెవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 26,635 మంది లబ్ధిదారులు, పట్టణాల్లో 46 వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఈశ్వర్‌రావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బైరి నరేష్‌పై దాడికి పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలి : తమ్మినేని

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, హిందూవాహిని కార్యకర్తలు మూకుమ్మడిగా పోలీస్ వాహనంలోకి చొరబడి విచక్షణారహితంగా దాడిచేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడ్డ ఆ దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరింది. నరేష్‌కు రక్షణ కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్ధాంతాలు, నమ్మకాలను చట్టానికి లోబడి ప్రచారం చేసుకునే హక్కు పౌరులకు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. హన్మకొండ ఆదర్శ లా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నరేష్ అంబేద్కర్ భవన్‌లో విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొనేందుకు వెళ్లారని తెలిపారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడిన విషయాన్ని నరేష్ గమనించి పోలీసుల రక్షణ కోరాడని వివరించారు. వారి రక్షణతో పోలీస్ వాహనంలో ఉండగానే, దాన్ని అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేయడంతో నరేష్ గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోకపోతే నరేష్ ప్రాణాలకే ముప్పు కలిగేదని తెలిపారు. ఈ కాలంలో మతోన్మాదుల దాడులు, అరాచకాలు పేట్రేగుతున్నాయని విమర్శించారు. భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే ఈ తరహా దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ప్రతిఘటించాలని కోరారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే దానికి క్షమాపణ కూడా కోరిన నరేష్‌పై ఈ రకంగా వెంటాడి, వేటాడి దాడికి పూనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో నారాయణ స్కూల్ విజయదుందుభి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఇండియన్ నేషనల్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్‌లో నారాయణ స్కూల్ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, శరణి నారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ శిక్షణ క్యాంపునకు నారాయణ నుంచి అత్యధికంగా 33 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పోటీలో మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు 12 మంది, కెమిస్ట్రీ ఒలింపియాడ్‌కు తొమ్మిది మంది, ఫిజిక్స్ ఒలింపియాడ్‌కు ఐదుగురు, సైన్స్ ఒలింపియాడ్‌కు ఏడు మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. సైన్స్ ఒలింపియాడ్‌లో తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఒకరు ఎంపికైతే, వారు నారాయణ విద్యార్థులు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. పోటీ పరీక్షల్లో విజయం కోసం ప్రత్యేకంగా సీవో స్పార్క్, ఒలింపియాడ్, ఈటెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్‌లతో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. వాటికోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి మెటీరియల్‌ను రూపొందించామని పేర్కొన్నారు.

మోడల్ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు 8 వరకు పెంపు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. దరఖాస్తుల సమర్పణకు ఈనెల ఎనిమిదో తేదీ వరకు అవకాశముందని పేర్కొంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఓసీలు రూ.200, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం **www.tsmodelschools.com** వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు 64,350 దరఖాస్తులొచ్చాయని వివరించారు.

బీజేపీని తరిమి కొట్టాలి

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

నవ తెలంగాణ - ఎన్జీవోస్ కాలనీ

ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టడంతోపాటు రాష్ట్రంలో అడుగుపెట్టనీయొద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం సారంపల్లి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ, రాష్ట్రంలోనూ పాగా వేయాలని చూస్తున్నదని, దాని ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. బీజేపీ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మార్చి 17న గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రారంభమయ్యే రాజకీయ జాతాకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. దేశం అధోగతి పాలైందని, కార్మికులకు పని భద్రత కల్పించకపోగా, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోడీకి అత్యంత సన్నిహితులైన అదాని, అంబానీలాంటి పెట్టుబడుదారులకు కోట్ల రూపాయలు లబ్ధి



చేకూర్చడం కోసం దేశ ప్రజల సొమ్ము దోచిపెట్టారని విమర్శించారు. నిరుద్యోగంతో యువత కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ దేశం ఆర్థికంగా దివాలా తీసే చర్యలు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశం నుంచి బీజేపీని తరిమి కొట్టడంతోపాటు రాష్ట్రంలో అడుగుపెట్టనీయొద్దని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ములిగే నక్కపై తాటిపండు పడిన చందంగా గ్యాస్ ధరలను పెంచి భారం వేయడం ఏంటని ప్రశ్నించారు.

ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, నాయకులు జి.ప్రభాకర్ రెడ్డి, చుక్కయ్య, టి.ఉప్పలయ్య, గొడుగు వెంకట్, గుమ్మడి రాజుల రాములు, మంద సంపత్, డి.తిరుపతి, కె.లింగయ్య, ఎల్.దీప, మిశ్రిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

ఇసుక దోపిడీలో కేసీఆర్ కుటుంబం

ఇదే తంతు కొనసాగితే ఈ ప్రాంతం ఎడారే..

- ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి



నవతెలంగాణ-జమ్మికుంట

క్వారీల పేరుతో కేసీఆర్ కుటుంబం ఇసుకను దోపిడీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హాథ్ సే హాత్ భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల, శంభునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పరిమళ కాలనీలో ఇసుక క్వారీలను ఆయన సందర్శించారు. ఇసుక తరలింపుతో పంట పొలాలు దెబ్బ తింటున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇసుక దోపిడీని ప్రజలకు చూపెట్టడానికే ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు కూడబెడుతున్నారన్నారు. అధికారులను అడుగుదామంటే ఒక్కరూ అందుబాటులో లేరన్నారు. మానేర్ వాగులో ఈ రకంగా ఇసుక తీస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై స్థానిక శాసన సభ్యుడు ఈటల రాజేందర్, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తప్పకుండా ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్‌సింగ్, కాంగ్రెస్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.

బిజిగిరి షరీఫ్ దర్గాలో రేవంత్ రెడ్డి పూజలు

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలో దర్గాలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని వావిలాల గ్రామంలో ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టను సందర్శించారు. సూపర్‌వైజర్‌తో మాట్లాడి ఖాదీ వస్త్రాల తయారీ, క్రయ, విక్రయాల గురించి తెలుసుకున్నారు.

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

నవతెలంగాణ-మల్కాజిగిరి

బ్యాడ్మింటన్ ఆడుతున్న క్రమంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్ప కూలాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరిలోని మధుసూదన్‌నగర్‌కు చెందిన పరమేష్ యాదవ్(39) లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ ఇం డోర్ స్టేడి యంలో బాడ్మింటన్ ఆడు తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్ప కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.స మాచారం అందుకున్న లాలా గూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ అమలు చేయాలి

- రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజులపాటు సమ్మె
- తొలిరోజు ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ధర్నా

అంగన్‌వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల సమ్మె చేపట్టారు. అందులో భాగంగా బుధవారం అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ఐసీడీఎస్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

నవతెలంగాణ- విలేకరులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ ధర్నా చేశారు. రాజేంద్రనగర్ సీడీపీఎస్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.


మూడ్రోజుల సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు కార్యాలయం ఎదుట యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నార్నూర్‌లో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సుభద్ర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లా ముథోల్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ప్రాజెక్టు ఆందోళన చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ త్రివేణి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిజామాబాద్ అర్బన్, డిచ్‌పల్లి ప్రాజెక్టులకు చెందిన అంగన్‌వాడీలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ధర్నా చేపట్టారు. బోధన్, ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయాలతో పాటు మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు భారీ ప్రదర్శనగా ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం సీడీపీవో కనకదుర్గకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన సీడీపీవో తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని, మిగిలిన సమస్యలను పై అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. దమ్మపేటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అశ్వారావుపేటలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

ఖమ్మం జిల్లా మధిరలో మానవహారం నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా సీడీపీవో కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో సీడీపీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, అంగన్వాడీ టీచర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి కె.సమ్మక్క ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట అంగన్‌వాడీ టీచర్లు 72 గంటలపాటు సమ్మె చేపట్టారు. మెదక్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఆందోళ చేపడుతున్న అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మతోపాటు అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. సిద్దిపేటలో సీడీపీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు.

సంపాదకీయం

ఈ గుండెకోతకు బాధ్యులెవరు?



ర్యాగింగ్ వికృతత్వం మరోమారు జడలు విప్పింది. ఉన్నత విద్యావ్యవస్థని చెదపురుగులా తొలుస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకొని పట్టణాల్లో చదువుకోసం పల్లెల నుంచి తరలివచ్చిన ఎందరో విద్యార్థులు ఆధునికత్వం ముసుగులో భయానక ర్యాగింగ్ భూతానికి బలవుతున్న పరిస్థితి హడలెత్తిస్తోంది. తాజాగా వరంగల్‌లో చోటు చేసుకున్న రెండు ఘటనలు మరువక ముందే, హైదరాబాద్‌లో బుధవారం కార్పొరేటు విద్యాసంస్థల ర్యాంకుల దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఈ ఉదంతాలు విద్యావ్యవస్థలో వేళ్లూనుకొంటోన్న అనారోగ్యకర ఆటవిక చర్యలకు అద్దం పడుతున్నాయి. కొద్దిపాటి వినోదం కోసం ప్రారంభమై ఒక సాంప్రదాయంగా మారిన ర్యాగింగ్ వినోదపు హద్దుల్ని దాటి ప్రమాదకర స్థాయికి చేరడమే కాకుండా, అందులోకి కులం కూడా చొరబడి చాలా కాలమే అయ్యింది. తత్ ఫలితంగా అమ్మాయిలు కాలేజీ చదువులే విరమించుకుంటున్న సంఘటలు అనేకం..! ఇది ఆడపిల్లల ఆత్మాభిమానానికి, ఆత్మ విశ్వాసానికి సవాలుగా మారింది. ఈ అనాగరిక, కుసంస్కార, హింసాత్మక చర్యలను అరికట్టాల్సిన విద్యాలయాల పెద్దలు, ప్రభుత్వాలు బాధ్యత మరిచి చోద్యం చూస్తున్నప్పుడు విద్యార్థులేం చేయాలి?

> ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ విద్యావిధానం, పెరుగుతున్న విలాసాలు, సరదాలు, విద్యాసంస్థలు, యాజమాన్య నిర్లక్ష్యం, సినిమాలు, క్లబ్బు, పబ్బు సంస్కృతి వెరసి ఇవన్నీ ఎంతో విశాలంగా ఆలోచించాల్సిన యువతను చెడువైపునకు నెట్టేస్తున్నాయి. చదువులో పోటీ, ర్యాంకుల రేసులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకుల విపరీతమైన ఒత్తిడి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలకు కారణమవుతుంది.

జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు సాధించా లనుకున్న ఆ విద్యార్థుల కథలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. సీనియర్‌ల వేధింపులు భరించలేక తీవ్రంగా కలత చెందిన అనస్థీషియా వైద్యవిద్యార్థిని ప్రీతి హానికర ఇంజక్షన్ తీసుకుని అయిదురోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలింది. నర్సంపేటలో మరో బీటెక్ విద్యార్థిని ఈ భూతానికే బలైంది. ఏడిపించడం, వేధించడం, శారీరకంగా మానసికంగా హింసించి భయకంపితుల్ని చేయడమనే వికృత చేష్టలకు పర్యాయపదంగా ర్యాగింగ్ మారిపోయిందని సుప్రీంకోర్టు ఏనాడో ఛీత్కరించింది. నాకు చెప్పకుండా ప్రిన్సిపల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావని హెచ్ఓడి! నాకు అసలు ఫిర్యాదే అందలేదని ప్రిన్సిపల్! ఎవరి దృష్టికి తీసుకెళ్లినా వేధింపులు ఆగలేదని బోరున విలపిస్తున్న ఆ తల్లిదండ్రులు.. వారి గుండె కోతకు బదులిచ్చేదెవరు!

తాను ప్రేమించిన యువతినే కోరుకున్నాడన్న కక్షతో స్నేహితుడినే గుండెను చీల్చి అత్యంత కిరాతకంగాహత్య చేసి సెల్ఫీలు దిగిన బీటెక్ విద్యార్థి ఉదంతం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున గగుర్పాటుకు గురిచేస్తోంది. కులం పేరుతో దూషిస్తూ, మార్కులు, ర్యాంకుల పేర ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటనలు సామాజిక జీవన చిత్రం ఎంతగా ఛిద్రమైపోయిందో చాటుతున్నాయి. ఇటువంటి ఘటనల్లో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తేనో, కళాశాల నుంచి సస్పెండ్ చేస్తేనో సమస్య పరిష్కారమై పోయినట్లు కాదు. ర్యాగింగుకు పాల్పడబోమంటూ విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ప్రమాణ పత్రాలు, ర్యాగింగ్ నిరోధక కమిటీలు, నిఘా బృందాలు నిష్ప్రయోజకాలేనని ఆగకుండా సాగుతున్న ఈ ఉదంతాలు ఎలుగెత్తుతున్నాయి. గతంలో రాఘవన్ కమిటీ చెప్పినట్లు, పాఠశాల విద్య దశలో పిల్లలకు నైతిక విలువలు అలవరచకపోవడం వ్యవస్థ వైఫల్యంగా ర్యాగింగ్ సంస్కృతిని గుర్తించాలి. దాని మూలాలపై దృష్టిపెట్టి అన్ని అంచెల్లోనూ దిద్దుబాటు చర్యలు చేపట్టనంత వరకు, సమగ్ర పరిష్కారమన్నది నేతి బీరలో నేతి చందమే!

ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ విద్యావిధానం, పెరుగుతున్న విలాసాలు, సరదాలు, విద్యాసంస్థలు, యాజమాన్య నిర్లక్ష్యం, సినిమాలు, క్లబ్బు, పబ్బు సంస్కృతి వెరసి ఇవన్నీ ఎంతో విశాలంగా ఆలోచించాల్సిన యువతను చెడువైపునకు నెట్టేస్తున్నాయి. చదువులో పోటీ, ర్యాంకుల రేసులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకుల విపరీతమైన ఒత్తిడి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలకు కారణమవుతుంది. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, ఇంకొంతమంది నిరాశా నిస్పృహ లకు లోనుకావడం జరుగుతోంది. అదే బలవన్మరణాలకు దారితీస్తోంది. "చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు" ప్రీతిని సైఫ్ వేధించినది నిజమేనని యాంటీ ర్యాగింగ్ కమిటీ తాజాగా నిర్ధారించింది. ఆపని ఫిర్యాదు అందినప్పుడే చేసి ఉంటే నేడు ప్రీతి బతికి ఉండేది కదా! ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు వేగంగా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.

అమెరికా దేశంలో... సియాటిల్ నగరంలో...

సత్య

ఎక్కడైతే కుల వివక్ష పాటించబడుతున్నదో దానికి భారతీయులు కారణం కావటం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం. ఎక్కడైతే అంటరానితనం మీద గళమెత్తుతున్నారో అక్కడ కమ్యూనిస్టులు ఉండటం సగర్వంగా తల ఎత్తుకొనే పరిణామం. అమెరికాలో ఇప్పుడు జరిగింది అదే. కొద్ది రోజుల క్రితం కులవివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసిన అమెరికాలోని ఏకైక నగరంలో సియాటిల్ కాగా అందుకు ఆద్యురాలు, కమ్యూనిస్టు కౌన్సిలర్ క్షమా సావంత్ అనే 49సంవత్సరాల భారతీయ మహిళ. తొలిసారి ఎన్నికైనప్పుడు కనీస వేతనం గంటకు 15డాలర్ల కంటే తక్కువ ఉండరాదంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దాంతో అనేక నగరాల్లో అలాంటి తీర్మానాలకు తెరలేచింది. ఇప్పుడు కులవివక్షపై నిషేధం విధించాలంటూ ఆమె ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. ఒక కమ్యూనిస్టుగా బాధ్యతల నిర్వహణలో సహజంగానే ఆమె కార్పొరేట్ల ఆగ్రహానికి గురయ్యారు. కౌన్సిలర్‌గా వెనక్కు పిలవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసి ఓటింగ్ నిర్వహించారు. దానిలో కూడా ఆమె మెజారిటీ సాధించి తన సత్తాను చాటుకున్నారు. రాజీపడని ఒక సోషలిస్టును పదవి నుంచి తొలగించేందుకు చేసిన యత్నాలంటూ బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ పత్రిక "అమెరికాకు మరింత మంది కమ్యూనిస్టుల అవసరం ఏమిటి?" అనే శీర్షికతో 2021 డిసెంబరు 14న ఒక విశ్లేషణ రాసింది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు మేయర్ ఇంటి ముందు ఒక నిరసన ప్రదర్శనలో మాట్లాడినందుకు గాను ఆమెను కౌన్సిలర్‌గా తొలగించాలని చూశారు. బడా వాణిజ్యవేత్తలు, మిత వాదులు, కార్పొరేట్ మీడియా, రాజకీయవేత్తలు, కోర్టులు ఆమెను వదిలించుకోవాలని చూసినట్లు ఆ పత్రిక రాసింది.

> మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి. భర్త వివేక్ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్థశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు. సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్ నగరపాలక సంస్థకు తొలి సారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమె సీనియర్. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమవుతానని ఆమె ప్రకటించారు.

అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురవుతున్నారు. కానీ వారిలో అగ్రకులం అనుకొనేవారు అక్కడ కూడా మిగతావారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన వారు మొత్తం పాతికలక్షల మంది ఉన్నారు.

సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్న ఫిర్యాదు మీద సదరు కంపెనీ ఎలాంటి చర్య తీసుకోకపోగా తమ దగ్గర అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళి తుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెల్లడికాగానే అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'ఈక్వాలిటీ లాబ్స్'కు... ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్థితి ఉందంటూ అనేక ఫిర్యాదులు అందాయి. ఒత్తిడి పెరగటంతో సిస్కో సంస్థ జరిపిన విచారణలో వివక్ష నిజమే అని తేలింది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం కులం, తెగలకు సంబంధించి ఎలాంటి రక్షణ చట్టాల్లో లేనందున ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ కేసులో ఒక పక్షంగా చేరిన ఒక హిందూత్వ సంస్థ హిందూయిజానికి వివక్షకు సంబంధం లేదంటూ వాదనలు చేస్తున్నది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.

తాజాగా సియాటిల్ నగరపాలక సంస్థ చేసిన నిర్ణయం ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సిలికాన్ వ్యాలీలో "అగ్రహార వ్యాలీలు" ఉన్నాయని 'ఈక్వాలిటీ లాబ్స్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తనిమొళి సౌందరరాజన్ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతిరూపాలుగా ఉన్నందున ఆమె అలా వర్ణించారు. ఇప్పుడు అగ్రహారాలులేని చోట్ల కూడా వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది). అమెరికాలోని స్వామి నారాయణ సంస్థ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పనిచేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.



'ఈక్వాలిటీ లాబ్స్' 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నారని చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్థలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిపింది. కార్నెగీ సంస్థ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పదిలో ఎనిమిదిమంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పారు. అయితే భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని వారిలో 53శాతం మాత్రమే చెప్పారట.

అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్ ఒకరు. ఆమె ఆర్గనైజ్ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలసవెళ్లారు. తాము భారత్ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కుల ముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్థితిలో తనను అగ్రకులస్తురాలిగా భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు. తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు.

> అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్ ఒకరు. ఆమె ఆర్గనైజ్ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలసవెళ్లారు. తాము భారత్ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కుల ముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు.

2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు, 59శాతం మంది కులపరమైన వివక్షకు గురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది. 2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్య కులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్ అనే దళిత యువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ... పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితురాలినని తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ... గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్థి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయలేదని చెప్పింది.

అమెరికాలోని దళితుల గురించి 'ఈక్వాలిటీ ల్యాబ్స్' జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి... సర్వేలో పాల్గొన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని ప్రాంతాల్లో మూడింట రెండు వంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్ లేదా మాటలను ఎదుర్కొన్నారు. నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్థలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు. తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు. తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకి స్తూనే ఆత్మన్యూనతకు లోనుకాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.

మహారాష్ట్రకు చెందిన తమిళ కుటుంబానికి చెందిన క్షమా సావంత్ ముంబైలో చదువుకున్నారు. అక్కడ ఆమెకు వామపక్ష భావాలు వంటబట్టాయి. భర్త వివేక్ సావంత్‌తో కలసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికా వెళ్లిన ఆమె అక్కడ అర్థశాస్త్రం చదుకొని బోధనా వృత్తిని చేపట్టారు. సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే ఒక కమ్యూనిస్టు పార్టీలో 2006లో చేరారు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నారు. సియాటిల్ నగరపాలక సంస్థకు తొలి సారిగా 2013లో ఎన్నికైన క్షమా ఈ ఏడాది ఆఖరి వరకు కౌన్సిలర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మందిలో ఆమె సీనియర్. వచ్చే ఎన్నికలలో తాను పోటీలో ఉండనని, కార్మిక ఉద్యమాల నిర్మాణానికి అంకితమవుతానని ఆమె ప్రకటించారు. మహిళలకు మాత్రమే ఆడవాళ్ల సమస్యలు తెలుస్తాయని, అలాగే దళితులకు మాత్రమే దళితుల సమస్యలు తెలుస్తాయని మిగతావారికి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా వాదించేవారిని దళితురాలు కాని క్షమా సావంత్ ఆచరణ ఆలోచింపచేస్తుందా? ఎవరికైనా స్పందించే హృదయం, చిత్తశుద్ధి కావాలి.



నేరప్రవృత్తికి అడ్డుకట్ట వేయలేమా..?

ఇటీవల కాలంలో హత్యలు, ఆత్మహత్యలు సమాజాన్ని వెంటాడుతున్న అతి ప్రధానమైన సమస్యలుగా మనముందు కనపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలుగా శారీరక మానసిక ఉద్రేకాలు, ఆర్థిక, కుటుంబ కారణాలు అని గ్రహించాలి. దీనికితోడు సామాజిక మాధ్యమాలు, వివిధ వెబ్‌సైట్లు, మద్యం, మత్తుపదార్థాలు... చదువుతున్న హైస్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి పండు ముదుసలి వరకు ఈ హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతూ ఈ సమాజం ఎటు పోతుందో అనే ఆందోళన కలిగిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, చిన్న చిన్న ఉద్రేకాలకు హత్యలు చేసే సంస్కృతి పెరగడం వలన సమాజంలో నేరప్రవృత్తి పరవళ్ళు తొక్కుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా ఆదిలోనే గుర్తించి, నివారణా చర్యలు కుటుంబ స్థాయి తల్లిదండ్రులు నుంచి సమాజంలో ఉపాధ్యాయులు, మీడియా స్వచ్ఛంద సంస్థలు పైనా ఈ బాధ్యతను గుర్తెరగాలి.

ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో వైయక్తిక కుటుంబాలు పెరగడం, తల్లిదండ్రులు తమ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మునిగి పోవడం వల్ల తమ పిల్లలకు సరైన మానసిక ఆరోగ్యం కల్పించకపోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండటం, ఇతరులతో సావాసం చేయుడంతో కొన్ని రుగ్మతలకు లోనవుతున్నారు. ముఖ్యంగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. పిల్లలను ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంచడానికి చిన్నప్పుడు నుంచే చదువు పేరుతో హాస్టల్లో చేరిపించుటచే విద్యార్థి దశలోనే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండుట వలన శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే, ధైర్యంగా ఎదుర్కోవాలి అనే భావన అందరిలో రావడానికి బదులు, ఆత్మహత్య అనే పిరికితన చర్యలకు పాల్పడుతున్నారు. ఇక మరికొందరు హింస, శృంగార (పోర్న్ సైట్లు) మాధ్యమాల్లో సంచరిస్తూ అనేక హత్యలు చేస్తున్నారు. తనకు కావలసిన రీతిలో ఏదైనా లభ్యం కాకపోతే ఎంతటికైనా దిగజారే స్థితిలోకి వెళుతున్నారు. యాసిడ్ దాడులు, చివరికి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసే భయంకరంగా తయారు అవుతూ ఉండటం అత్యంత బాధాకరం. ఇటీవల అనేక నేర దర్యాప్తు సంఘటనలలో ఇటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో ఈ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనికి తోడు టీవీ సీరియల్స్, వివిధ షోలు అనేక కుటుంబాలు, వ్యక్తులు మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ అంశంలో మంచి చెడులు ఉంటాయి. దానిలో మంచి తీసుకుని ముందుకు సాగాలి. కానీ నేడు చెడు అంశాలతో ముందుకు సాగడం ప్రమాదకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచడం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. వారి అలవాట్లు, స్నేహాలు, చూసే వెబ్‌సైట్లు మీద దృష్టి సారించాలి.

సమాజంలోని అన్ని రంగాల్లో, వర్గాల్లో ఈ హత్యలు, ఆత్మహత్యలు నేరప్రవత్తి పరవళ్ళు తొక్కుతోంది. దీనికి ఇకనైనా చెక్ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబ స్థాయి నుంచి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు విద్యా వైద్య రంగా లకు ప్రాధాన్యత కల్పించాలి. ఉచితాలు కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతీ వ్యక్తీ ఈ సమాజంలో ఉన్నతంగా జీవించాలి అంటే భారత రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద విధా నాలకు అనుగుణంగా పరిపాలన అందించాలి. విద్వేష ప్రసంగాలు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు కట్టడి చేయాలి. శారీరక మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బైఐదు సంవ త్సరాల పూర్తైనా, నేటికీ అందరికీ విద్య వైద్యం అందని ద్రాక్షగా ఉన్నది. సమాజంలో అనేక అసమానతలు మనవెంటే ప్రయాణం చేస్తున్నాయి. ఇకనైనా విడనాడాలి. ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు మారితేనే ఆత్మహత్యలు ఆగుతాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తున్న యువత, పిల్లలు తమ బాల్యాన్ని విజ్ఞాన సము పార్జనకు, నూతన ఆవిష్కరణలకు, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు మార్గాలు అన్వేషించాలి. ఒలింపిక్ పతకాలు, నోబెల్ బహుమతులు అందుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి... నైతిక, కుటుంబ, మానవతా విలువలు పాటించాలి. జీవితాల్లో వెలుగులు నింపుకుని, నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి...

- ఐ.ప్రి.రావు



వాళ్ళిద్దరికీకూడా పాలుగారే మొహాలే!
ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళకే గాదు
ఈ దేశానికి, సమాజానికి,
ప్రపంచానికి, యావత్ మానవాళికి
అందించాల్సినవాళ్ళే!

ముందు మందుతో స్నేహం కుదిరింది
గంజాయి దమ్ముకూడా తోడయినట్టుంది
ఓ అమ్మాయి జత కలిసింది! ఇంకేముంది!
వాళ్ళు వాళ్ళ వయసును మరిచారు!
కుటుంబాన్ని మరిచారు!
సమాజాన్ని మరిచారు!
చదువుల తల్లిని మరిచారు!
సమస్త ప్రపంచాన్ని మరిచారు!
మైమరిచిన బుద్ధి వక్రీకరించింది!

మానవుడు దానవుడయ్యాడు!
ఒకడు హతుడయ్యాడు!
మరొకడు హంతకుడయ్యాడు!
నిష్కారణంగా
ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయిన
ఆ కుటుంబం గర్భ శోకంతో
తల్లడిల్లిపోయింది!
సమాజం నివ్వెర పోయింది!
చట్టాలు చుట్టుముట్టాయి!

ఎవరిది తప్పు! ఎవరిదీ నేరం!
గంజాయి దమ్ముదా! మందుదా!
హతుడిదా! హంతకుడిదా!
ఆ అమ్మాయిదా! మిత్ర బృందానిదా!
యుక్తాయుక్త విచక్షణ
నేర్పని చదువులదా!
ప్రేమామృతంలో విషాన్ని నింపి
కల్తీ కల్లులా సరఫరా చేస్తోన్న
వినోద మాధ్యమాలదా!
చోద్యం చూస్తోన్న ప్రభుత్వానిదా!
ఎవరిది! ఎవరిది తప్పు!

ప్రేమ ముసుగులో చలామణిఅవుతోన్న
పాశ్చాత్య విలువలు, కృత్రిమ పోకడలు,
వాటి వలలో చిక్కి
నేల విడిచి సాము చేస్తూ
లవ్ ఎఫైర్‌లలో జీవితాలను
బ్రేక్ అప్ చేసుకొంటున్న
యువతీ, యువకులు!

ఈ విష వలయాన్ని ఛేదించి
మన ముందు తరాలను కాపాడుకునే
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతికోసం
సమాజం ఎదురుచూస్తోంది!
అందించేదెవరో!!


-సత్యభాస్కర్, 9848391638

విజ్ఞాన కేంద్రాల్లో యజ్ఞయాగాలా?

సైన్స్ రంగంలో పరిశోధనలు చేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్సిటీ ఉన్నత అధికారులే... మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వ విద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బీజేపీ బలంగా ఉన్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.

ఏపీలోని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గత రెండు నెలల్లో కొందరు ఉద్యోగులు చనిపోయారు. ఈ మరణాలతో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఆవేదన చెందారట! ఈ చావులను అడ్డుకునేందుకు బోధన, బోధనేతర సిబ్బందికి అత్యవసరంగా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 24న యూనివర్సిటీ క్యాంపస్‌లో ధన్వంతరి మహా మృత్యుంజయ యాగం చేద్దాం, అందుకు బోధన ఉద్యోగులు రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 చెల్లించి తమ పేరిట పూజలు చేయించుకోవాలన్నారు. విద్యార్థి సంఘాలు, లౌకికశక్తులు ప్రశ్నించడంతో రద్దు చేసుకున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. తాత్కాలికంగా యాగ ప్రయత్నాలు రద్దయినా ఈ ఆలోచన ఒక్క వి.సి, రిజిస్ట్రార్‌లకు తట్టినది కాదని, దేశంలో అనేక యూనివర్సిటీలలో జరుగుతున్న ఛాందసవాద భావజాల విస్తృతిలో భాగమని గుర్తించాలి. వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఇద్దరూ సైన్స్ విభాగాల్లోనే పిహెచ్‌డిలు చేశారు. వారు సైన్స్ అధ్యాపకులు కూడా. అయినా ఇలా ఎందుకు ఆలోచించారు. దీనికి మూలం దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న మతఛాందసవాదుల ప్రయత్నాలు, అధికారంలో ఉన్న వారి మనసును ఆకట్టుకోగలిగితే... ఎంతటి ఉన్నత పదవులైనా రాత్రికి రాత్రి వచ్చి తమను వరిస్తున్న తీరు ఇందుకు కారణాలు.

తమ వ్యక్తిగత విశ్వాసాలకు యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుంటూ వి.సి, రిజిస్ట్రార్‌లు అధికారికంగా ప్రయత్నాలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను అజ్ఞాన కేంద్రాలుగా మారుస్తారా? అని విద్యార్థి సంఘాలు, మేధావులు వి.సి.ని ప్రశ్నిస్తే, యాగం నిలిపివేసే ప్రసక్తిలేదని, అవసరమైతే యాగానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని వి.సి. యాగం నిర్వహించండి మీకు అండగా ఉంటామని ఎబివిపి నాయకులు ప్రకటించారు. డబ్బు తనది కావచ్చేమో కాని (అది కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుండి వస్తుందని ఆయన గమనించడంలేదు). యాగం నిర్వహించాలనుకుంటున్న స్థలం తనది కాదని, అది ఉన్నత పరిశోధనలకు, భావాలకు, కుల, మత, ప్రాంతీయ సంకుచిత పరిధులకు మించిన విశాల విశ్వవిద్యాలయమనే విషయాన్ని



ఆయన మరచిపోయారు. బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు రూపాలుగా పనిచేయడం విశ్వవిద్యాలయాల కర్తవ్యమని, ఈ కర్తవ్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను చూడాలిగాని, తన వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా యజ్ఞాలు, యాగాలు, బలులు, జాతరలు చేసుకోవడానికి కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలి. సైన్స్ రంగంలో పరిశోధనలుచేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్సిటీ ఉన్నత అధికారులే... మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వవిద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బీజేపీ బలంగా ఉన్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.

మృత్యుంజయ యాగం చేయాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అధికారులు ప్రయత్నించడం మొదలూ కాదు, ఆఖరూ కాదు. గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య దోణప్ప వైస్ ఛాన్సలర్‌గా ఉన్న కాలంలో జ్యోతిష్యాన్ని డిగ్రీ, డిప్లమో కోర్సులుగా ప్రవేశపెట్టారు. దీనిపై పెద్ద వివాదం జరిగి చివరకు ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి హయాంలో జ్యోతిష్యం నిరూపితమైన శాస్త్రం కాదని తొలగించారు. అప్పుడు కూడా మతతత్వవాదులు అల్లరి చేశారు. ట్రినిటి కాలేజికి చెందిన 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ సొసైటీ అండ్ కల్చర్', భారత దేశానికి చెందిన 'సెంటర్ ఫర్ ఎంక్వైరీ' కలిసి దీనిపై పరిశోధన చేశాయి. 130 సంస్థలకు చెందిన 1100మంది సైంటిస్టుల మీద చేసిన సర్వేని ప్రకటించాయి. ఇందులో 24శాతం మంది దైవాంశ సంభూతులు ఉన్నారని, వారు అద్భుతాలు సృష్టిస్తారని, 49శాతం మంది ప్రార్థనల వల్ల ప్రయోజనం ఉంటుందని, 16శాతం మంది విశ్వాస స్వస్థతపై నమ్మకం ఉందని, 14శాతం మంది వాస్తుపై, మరో 14శాతం మంది జ్యోతిష్యంపై నమ్మకం ఉందన్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి సర్వే నివేదికలు చూసేనేమో 'దేశంలో 90శాతం మంది మూర్ఖులు ఉన్నారని' జస్టిస్ మార్కండేయ కట్జూ ఆవేదన చెందారు. 'యూనివర్సిటీలో యాగం వద్దు' అనే కనీస రాజ్యాంగ స్ఫూర్తిని సహించ లేకున్నాయి. సరస్వతీ పూజలు, విగ్రహాల ఏర్పాటు, జన్మాష్టములు, తల్లిదండ్రులకు పాదాభివందనం లాంటి అనేక ముసుగులతో విద్యాలయాల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడి చిన్న వయసులోనే విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నది. విశ్వవిద్యాలయాలను తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని యూజీసీ లాంటి సంస్థల్లో తమ మనుషులను నియమించి వారి ద్వారా ఈ రకమైన యజ్ఞయాగాలు, క్రతువులు చేయిస్తున్నది. రాష్ట్ర పాలకులు ఈ ప్రమాదకరమైన పోకడలను మొగ్గలోనే అడ్డుకోకపోతే ప్రజల ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీరనిద్రోహం చేసినవారవుతారు.

-వి. రాంభూపాల్

అటుకుల పులిహోర కలిపేద్దాం



పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే పులిహోర చేయాలంటే ప్రత్యేకంగా అన్నం వండాలి. చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలిపాలి. అప్పుడే టేస్ట్ అదురుద్ది. కానీ అదంతా టైమ్ టేకింగ్ అని అనుకుంటున్నారా? అయితే మీరు అటుకుల పులిహోరను ట్రై చేయండి. పిల్లలకు వేగంగా లంచ్ బాక్స్ సిద్ధం చేయాలంటే.. దీనికి మించిన మంచి రెసీపి మరొకటి ఉండదు. చాలా ఈజీగా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోపే అటుకుల పులిహోర కలిపేయొచ్చు. అదెలాగో చూడండి.

కావలసిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, కరివేపాకు రెండు రెమ్మలు, కాస్త కొత్తిమీర (మీ పిల్లలకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి), రెండు నిమ్మకాయలు లేదా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, తగినంత ఉప్పు, కొన్ని వెల్లులి, అల్లం ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ జీలకర్ర, మూడు మిర్చీలు (పెద్దవైతే రెండు చాలు), రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు.

ఇలా చేయండి: ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత వాటిని వడపోసి పక్కన పెట్టండి. ఎక్కువ తడి లేకుండా, బాగా పొడిబారకుండా మధ్యస్థంగా ఉండేలా అటుకులు ఉండాలి. ఎక్కువ తడిగా ఉంటే వేడి చేసేప్పుడు మెత్తగా అయిపోతాయి. మరోవైపు స్టవ్ మీద పెనం పెట్టి, కాస్త ఆయిల్ వేసి అందులో వెల్లులి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలను సన్నని మంటపై దోరగా వేయించండి. కాస్త పసుపు వేసిన తర్వాత.. పక్కన పెట్టుకున్న అటుకులను పెనంలో వేసి బాగా కలపండి. అది స్టవ్ మీద వేడెక్కుతున్న సమయంలో.. నిమ్మరసాన్ని తీసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఆ రసాన్ని పెనం మీద ఉన్న అటుకుల్లో వేయండి. అంతే అటుకుల పులిహోర రెడీ. స్టవ్ ఆపేసి అటుకుల పులిహోరను ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మరింత అందంగా కనిపిస్తుంది.

మన అటుకుల పులిహోరను ఉత్తరాదిలో పోహా అంటారు. దీనికి టమోటాలు, బఠాణీలు, కాస్త మిక్చర్ కూడా యాడ్ చేస్తే పోహాగా మారిపోతుంది. మీకు టైమ్ ఉన్నట్లయితే నిమ్మరసానికి బదులుగా చింతపండు రసంతో కూడా అటుకుల పులిహోర చేయొచ్చు. ఇది నిమ్మరసం అటుకుల పులిహోర కంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజే అటుకుల పులిహోర ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇది కొత్తగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా అటుకులు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అటుకులు డయాబెటిస్ బాధితులకు కూడా మంచివే. పైగా మీరు ఇందులో నిమ్మరసం కలుపుతారు కాబట్టి.. అటుకుల పులిహోర మరింత హెల్తీ.

ఇట్ల చేద్దాం



రెండు చెంచాల బొప్పాయి గింజలను మిక్సీలో గరుకు మిశ్రమంగా చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల ఓట్స్ పొడి, చెంచా తేనె కలిపి ముఖానికి మృదువుగా రాసి అయిదు నిమిషాలు రుద్ది ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో కడిగితే ముఖంపై పేరుకొన్న మృతకణాలు, మురికి దూరమై చర్మం మెరుపులీనుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా ఉంటాయి.


కళ మానసిక ఆనందాన్నిస్తుంది



అభిరుచి వుంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు. ఇంటి గుమ్మంలో ఆహ్వానిస్తూ నిలువెత్తు బొజ్జ గణపయ్య. ఇల్లంతా రకరకాల కళాత్మకమైన బొమ్మలు. అందంగా తీర్చి దిద్దిన ఇల్లు. నవ్వుతూ ఆహ్వానించే మోము. ఆమె పాలపర్తి శ్యామలా శర్మ.

అవకాశం దొరికితే చాలు మనసులోని ఆలోచనలకు రూపం కల్పిస్తారు. ఆసక్తి, శ్రద్ధ వుంటే చాలు, చిన్ననాటి అభిరుచులు సాకారం రూపు దాల్చుతాయి. శ్యామల చదువుకునే రోజుల్లోనే డ్రాయింగ్ కళ పట్ల ఆకర్షితురాలై అటువేపు అడుగులు వేశారు. పుట్టింది గుంటూరు. తల్లి తాడేపల్లి శకుంతల, తండ్రి నరసింహ మూర్తి. శ్యామల చదువంతా గుంటూరులోనే సాగింది. బి.ఎ. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివారు. ఫైన్ ఆర్ట్స్ అంటే ఎంతో ఆసక్తి వున్న వీరు చదువుకునే రోజుల్లోనే బొమ్మలు వేయటం మొదలు పెట్టారు.





డ్రాయింగ్‌లో తర్ఫీదు

ఎం.ఏ. చదువుతుండగా ఇంజనీరైన పాలపర్తి శివరామ కృష్ణతో వివాహం జరిగింది. అనంతరం భర్త ఉద్యోగ రీత్యా ముంబాయి, మస్కట్, అబూదాబీ నగరాల్లో వున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి వందన కలకత్తాలోనూ, అబ్బాయి వరుణ్ యు.ఎస్. లోనూ స్థిరపడ్డారు. మరి ఈ ఆర్ట్ కోసం ఎక్కడైనా తర్ఫీదు పొందారా అని అడిగినపుడు "మా బాబు చదువు కోసం నేను కొన్నాళ్ళు హైదరాబాదులో ఉన్నాను. అప్పుడు ఒక నెల రోజులు డ్రాయింగ్‌లో తర్ఫీదు పొంది మరిన్ని మెళకువలు నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఎన్నో చిత్రాలు గీసి ఎందరికో బహుమతిగా కూడా ఇచ్చాను" అని అన్నారు.

అందంగా మలచొచ్చు

ఫైన్ ఆర్ట్స్‌లో ఎన్నో వున్నాయి. అంటే సంగీతం, నృత్యం ఇలా ఎన్నో కళలు. మీకు చిత్రాలు గీయాలని ఎందుకు అనిపించింది అని అడిగితె... "నాకు చిన్నప్పటి నుంచీ వున్న ఆసక్తి అంతే! ఎప్పుడూ బొమ్మలు వేస్తుండేదాన్ని. అసలు పెయింటింగ్ వేయాలంటేనే చాలా రకాలు వున్నాయి. వాటర్ కలర్స్ నుంచి ఆయిల్ పెయింట్స్, కాన్వాస్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఇలా ఎన్నో రకాలుంటాయి. చిత్రించే మనసుండాలి కానీ దేన్నయినా అందంగా మలచవచ్చు. నా మనసుకి నచ్చిన ఆలోచనలు బొమ్మలుగా రూపుదిద్దుకునేవి" అంటారు ఆమె.

ఆయిల్ పెయింట్స్ ఇష్టం

ఆమె గీసిన చిత్రాల వివరాలు గురించి అడిగితే "పల్లె పడుచు చిత్రం, వినాయకుని చిత్రం కానీ దాదాపు అన్నింటినీ మా పెండ్లి అయ్యాక గీసినవే. ఇందుకు మా వారి ప్రోత్సాహం ఎంతో వుంది. ఇందులో ఉన్న అమ్మాయి బొమ్మని చెక్క మీద ఆయిల్ పెయింట్స్‌తో గీసాను. గ్రాస్ లిల్లీస్‌గా పిలుచుకునే ఈ పూలు సిల్క్ బట్ట మీద వేసాను. వినాయకుడు కాన్వాస్ మీద ఆయిల్ పెయింట్స్‌తో గీశాను. కాన్వాస్ మీద కాకుండా చీరలు, సిల్క్ క్లాత్ మీద బొమ్మలు వేస్తుండే దాన్ని. ఇవిగో ఈ బొమ్మలు అలా వేసినవే! అన్నిటిలోకి కాన్వాస్ మీద ఆయిల్ పెయింట్స్ వేయటం ఇష్టం. నేను ఇప్పుడు చెప్పిన అన్ని ప్రక్రియల్లోనూ వేసాను" అని సమాధానం చెప్పారు.

చీరలపై పెయింటింగ్

మీకు బొమ్మలు వేయటమేనా ఇంకేమైనా అభిరుచులు వున్నాయా అని అడిగితే "చదువుకునే రోజుల్లోనే ఎన్నో బట్టల మీద రక రకాల ఎంబ్రాయిడరీ డిజైన్‌లు కుట్టేదాన్ని. అవన్నీ కూడా అందరి మెప్పు పొందాయి. చాలా మందికి అవి బహుమతిగా కూడా కుట్టి ఇచ్చేదాన్ని. ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ అప్పట్లో ఫ్యాషన్. ఎంతో ఆసక్తితో చాలా చీరలపై కుట్టాను. వాటిల్ని అనాథ పిల్లలకి ఇచ్చేశాను. పెయింటింగ్‌పై ఆసక్తి పెరిగి చీరల మీద పెయింటింగ్ వేయటం మొదలు పెట్టాను. మచ్చుక్కి ఒకటి రెండు నా వద్ద వున్నాయి. ఇదిగో నాట్యం చేసే అమ్మాయిల బొమ్మలు చీర మీద వేసిన డిజైన్" అంటూ ఆ చీరని చూపించారు.



అవుట్ డోర్ ఆటలంటే ఆసక్తి

వీరు తన ఇంటిని ఎప్పుడూ అందంగా తీర్చి దిద్దుతారు. వంట చేయటమంటే తనకి ఇష్టమని. ఎన్నో వంటల పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నానని అంటారు. గత జ్ఞాపకాలు తలుచుకుంటూ.. ఇతర వ్యాపకాల గురించి వివరిస్తూ "చిన్నప్పటి నుంచి అవుట్ డోర్ ఆటలంటే ఆసక్తి. వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆడేదాన్ని. బోల్డు సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. చాలా యాక్టివ్‌గా వుండేదాన్ని ఆరోజుల్లో. బడి చదువుతో పాటు హిందీ విశారద చదివాను. అంతే కాదు స్కూల్లో చదివేటప్పుడు నాటకాలు కూడా వేశాను. పల్నాటి వీర గాథలు వంటి నాటకాలు వేసేవాళ్ళం. బాగుండేవి అప్పటి రోజులు తలుచు కుంటుంటే!".



అక్టివిటీ క్రియేట్ చేసుకోవాలి

ప్రస్తుత సమాజంలో కళలకున్న ప్రాధాన్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే "ప్రతి ఒక్కరూ ఏదో ఒక అక్టివిటీ క్రియేట్ చేసుకోవాలి. ఈ పెయింటింగ్ ఆర్ట్స్ అయితే మానసిక ఆనందం ఇస్తుంది. ఎవరైనా సరే డిప్రెషన్‌లో వున్నపుడు, సమస్యలున్నపుడు, ఖాళీసమయాల్లో ఇటువంటి కళలపై దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా వుంటుంది. ఈ కాలం యువత చదువుతో పాటు ఏదైనా మనసుకు నచ్చిన సంగీతమో, నృత్యమో, ఇలా ఫైన్ ఆర్ట్స్ వంటివి నేర్చుకుంటే మానసిక ఆనందం లభిస్తుంది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను" అన్నారు.

అందంగా కొలువు తీరాయి

ఎప్పుడూ చిరునవ్వుతో గల గలా మాట్లాడుతూ, అందరూ ఆత్మీయులే అనుకుంటూ అందరితో స్నేహభావంతో ఉంటారు శ్యామల. భర్త పదవీ విరమణ అనంతరం హైదరాబాదులోని కొండాపూర్‌లో నివాస ముంటూ విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫైన్ ఆర్ట్స్‌లో చక్కటి కళాత్మక చిత్రాలు ఎంతో అందంగా వారి ఇంట్లో కొలువు తీరాయి. ఇది గృహిణిగా వుంటూ చేతి వేళ్ళు అలవోకగా వంపులు తిప్పుతూ, కుంచెలతో రంగులు అద్దుతూ, కాన్వాస్‌పై మంచి చిత్రాలు రూపుదిద్దుకున్న శ్యామల అంతరంగం.

మణి నాథ్ కోపల్లె, 9703044410

బి12 లోపిస్తే..?

కొంతమందిలో కాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. అలా తిమ్మిర్లు పెట్టాక రెండు నుంచి మూడు నిమిషాలు చేతులు, కాళ్ల కదపలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. రక్తప్రసరణ సాఫీగా జరగనప్పుడే ఇలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయని చెబుతారు. తిమ్మిర్లు అప్పుడప్పుడు వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తరచూ వస్తే మాత్రం కచ్చితంగా వాటిని సీరియస్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో ఉన్నవారు మాత్రం ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చేతులు కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది విటమిన్ బి12 లోపానికి ఒక సంకేతం.

- మన శరీరానికి విటమిన్ బి12 అత్యవసరమైనది. ఇది లోపిస్తే శరీరం అనేక అనారోగ్యాల బారిన పడుతుంది. ఎర్ర రక్త కణాల తయారీలో, నాడీ వ్యవస్థ పనితీరులో, శరీర ఎదుగుదలకు విటమిన్ బి12 చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు. దీనివల్లే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. విటమిన్ లోపిస్తే నరాల సమస్యలతో పాటు వెరికోస్ వీన్స్, సయాటికా వంటి సమస్యలు వేధిస్తాయి.
- తిమ్మిర్లు అధికంగా పడుతున్నా, అరిచేతులు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే విటమిన్ బి12 లోపం ఉందేమో అని చెక్ చేసుకోవాలి. అలాగే విటమిన్ బి12 నిండుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మాంసం, పాలు, పెరుగు, చేపలు వంటి వాటిల్లో బి12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటూనే యాపిల్ సిడర్ వెనిగర్ కూడా తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. తిమ్మిర్లు అధికంగా వస్తున్న వారు నీటిని అధికంగా తాగాలి. ఎందుకంటే విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే విటమిన్. అది శరీరంలో లోపించిందంటే డిహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి నీటిని అధికంగా తాగుతూ చేతులు కాళ్లకు కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం తగ్గుముఖం పడుతుంది.



- విటమిన్ బి12 సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వైద్యులను సంప్రదించాక వాటిని తీసుకుంటే ఈ లోపాలను అధిగమించవచ్చు. ఎవరికి వారు సొంతంగా సప్లిమెంట్లను తీసుకోవడం పద్ధతి కాదు. వైద్యుల సూచన మేరకే వాటిని తీసుకోవాలి.

సాగుకు పుష్కలంగా నీరు

(మొదటిపేజీ తరువాయి)

విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తామని తెలిపారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. మిగతా నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిరాశ చెందకుండా వారికి కూడా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల, రైతుల సమస్యలను గుర్తించి పరిష్కారం చేసే నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడ ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మెన్ విఠల్‌రావు, శోభ, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బిగాల గణేష్ గుప్తా, టీసీసీఐ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్ట్

బీర్కూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామ సర్పంచ్ ఇందూరు సిద్ధార్థను, తూర్పు రాజేష్ గోల్ల శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నాయకులను ముందస్తుగా అదుపులోకి స్టేషన్‌కు తరలించారు.

మేథోసంపత్తిలో అట్టడుగున భారత్

(మొదటిపేజీ తరువాయి)

స్థానం (2021లో) 40 నుంచి 42కు పడిపోయింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు అందుకున్న ఈ 55 దేశాల జీడీపీ, ప్రపంచ జీడీపీలో 90శాతం వాటాను కలిగివున్నాయి. పేటెంట్, కాపీరైట్ చట్టాల అమలు, మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలకు ఆమోదం తెలపటం వంటివి ఆయా దేశాల్లో ఏ విధంగా ఉందన్నది వెలుగులోకి తీసుకురావటం ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం. భారత్ సహా అనేక దేశాల్లో మేథో సంపత్తి హక్కులకు భంగం వాటిల్లే విధానాలు తెరపైకి వస్తున్నాయని, ఇవన్నీ ఐపీ హక్కుల్ని తుడిచిపెట్టే ప్రమాదముందని నివేదికలో ఆందోళన వ్యక్తమైంది. నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకత, పోటీ తత్వం..ఇవన్నీ ఆయా దేశాల ఆర్థిక భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుందని నివేదిక తెలిపింది. ఈ నివేదికపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ కిల్‌బ్రిడ్ మాట్లాడుతూ, "జనాభా, భౌగోళికంగా భారత్ పెద్ద దేశం. ఆర్థిక వ్యవస్థా పెద్దదే. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం ఉంది. ఇవన్నీ కూడా వర్ధమాన దేశంగా భారత్‌కు కలిసివచ్చే అంశాలు. ఐపీ హక్కులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మేంట్ వ్యవస్థ మెరుగుపడింది. అయితే ఆసియాలో భారత్ ప్రత్యేక నిలబడాలన్నా, ఆర్థిక వృద్ధి కొనసాగించా లన్నా..అది సరిపోదు" అని అన్నారు.

లోక్‌సభ బీఏసీ నుంచి బీఆర్ఎస్ అవుట్

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నుంచి బీఆర్ఎస్‌ను తొలగిస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వానికి పంపిన ఆహ్వానమే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు బీఏసీ సమావేశాలకు సభ్యుడిగా హాజరవుతున్నారు. కాగా తాజాగా అయనకు పంపిన ఆహ్వానంలో ఆహ్వానితుడిగా మాత్రమే పేర్కొన్నారు. సాధారణంగా లోక్‌సభ నియామవళి ప్రకారం ఆసభలో కనీసం ఆరుగురు ఎంపీలను కలిగి ఉంటే ఏపార్టీకైనా లోక్‌సభ బీఏసీలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. కాగా లోక్‌సభలో బీఆర్ఎస్‌కు తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అయినా లోక్‌సభ బీఏసీ నుంచి బీఆర్ఎస్‌ను తొలగించడం చర్చనీయాంశమైంది. ఇకపై ఆహ్వానం పంపితేనే భేటికి హాజరుకావాల్సిన పరిస్థితి బీఆర్ఎస్‌కు ఎదురైంది. కాగా లోక్‌సభ సచివాలయం టీఆర్ఎస్‌గానే పరిగణిస్తున్నది. బీఆర్ఎస్‌గా మారినా పట్టించుకోకపోవడం గమనార్హం.

బండ బాదుడు..

(మొదటిపేజీ తరువాయి)

14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉంది. పెరిగిన ధరతో రూ.1,153కి చేరింది. అలాగే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,769 నుంచి రూ.2,119.50కి పెరిగింది. ముంబయిలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,102.50 నుంచి రూ.1,152.50కి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,721 నుంచి రూ.2,071.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,129 నుంచి రూ.1,179కి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,870 నుంచి రూ.2,221.50కి, పెరిగింది. చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,118.50 నుంచి రూ.1,168.50కి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,917 నుంచి రూ.2,268.50కి పెరిగింది. మరోవైపు విమాన ఇంధనం ధరలను 4 శాతం తగ్గించటం గమనార్హం.

సామాన్యులకు మోడీ సర్కార్ హోలీ గిఫ్ట్ : ప్రతిపక్షాల ఆగ్రహం

మూడు ఈశాన్య రాష్ట్రాలలో పోలింగ్ ముగిసిన రెండు రోజులకే వంట గ్యాస్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇది సామాన్య ప్రజలకు మోడీ సర్కార్ ఇచ్చిన హోలీ బహుమతని ఎద్దేవా చేశాయి. మోడీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. ఇది మోడీ ప్రభుత్వ హోలీ కానుక అని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.

ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

(మొదటిపేజీ తరువాయి)

పేర్కొంది. "ఈ పెంపుతో, ఎక్కువ మంది ప్రజలు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్‌లను సైతం వదులుకుంటారు. ఇప్పటికే, ఉజ్వల యోజన కింద 10 శాతం మందికి పైగా గత ఏడాదిలో ఎలాంటి రీఫిల్ సిలిండర్లు తీసుకోలేదు. దాదాపు 12 శాతం మంది 1 రీఫిల్ మాత్రమే తీసుకున్నారు. మొత్తం 56.5 శాతం మంది కనీస వార్షిక సగటు 7 పైగా సిలిండర్‌లకు కేవలం 4 లేదా, అంతకంటే తక్కువ రీఫిల్‌లను మాత్రమే తీసుకున్నారు. సంవత్సరానికి 12 సిలిండర్‌లు తీసుకొనే అవకాశం ఉంది. కాని తీసుకోలేకపోతున్నారు" అని స్పష్టం చేసింది. "కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ ఏడాది రెండోసారి పెంచారు. ఇది మరింత ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తూ అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులకు ఇన్‌పుట్ ఖర్చులను పెంచుతుంది" అని తెలిపింది. ఈ పెంపుదలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.

ఎన్నికల కౌంటింగ్ నేడే

(మొదటిపేజీ తరువాయి)

ప్రారంభం కానున్నదని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా త్రిపురలో వామపక్ష కూటమికి, బీజేపీ కూటమికి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా నెలకొంది. వీటి ఫలితాలు ఏవిధంగా వస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ మొత్తం 60 స్థానాలుండగా, వామపక్షాలు 47 స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీచేశాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు గెలుచుకొని, ఐపీటీఎఫ్‌తో జతకట్టి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 55 స్థానాల్లో బీజేపీ, ఆరు స్థానాల్లో ఐపీటీఎఫ్ అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది.

గత ఐదేండ్లుగా బీజేపీ పాలనతో త్రిపుర ప్రజలు విసుగెత్తిపోయారు. దాడులు, విధ్వంసంతో ప్రతిపక్షాల్ని అణచివేయటమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగింది. ప్రస్తుత ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే పరిస్థితులు కరువయ్యాయని ప్రతిపక్షాలు అనేకమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగేట్టు చూడాలని వామపక్షాలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆశ్రయించాల్సి వచ్చింది. అధికార బీజేపీ పాలనపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నా, అది ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులో దిగిన వామపక్షాల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27 పోలింగ్ చేపట్టారు. మేఘాలయ సీఎం కాంన్‌రాడ్ సంగ్మా (పి.ఎ.సంగ్మా కుమారుడు) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అన్ని స్థానాల్లో పోటీ చేసింది. సంగ్మా పార్టీతో సంబంధాలు దెబ్బతినటంతో బీజేపీ 59స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. తృణమూల్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. నాగాలాండ్‌లోనూ నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెస్సివ్ పార్టీతో బీజేపీ చేతులు కలిపింది. తద్వారా 2018లో అధికారాన్ని కైవసం చేసుకుంది. జనతాదళ్ (యునైటెడ్), ఒక స్వతంత్ర అభ్యర్థి సాయంతో నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

శ్రీచైతన్య విద్యాసంస్థలను మూసేయాలి : డీవైఎఫ్ఐ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

విద్యార్థుల చావులకు కారణమవుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలను రాష్ట్రంలో మూసేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఇటీవల కాలంలో ఇద్దరు విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. పీర్జాదిగూడ, నార్సింగిలో వారి మరణాలకు ఆ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ధనదాహంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మార్కులు, ర్యాంకులే తప్ప విద్యార్థుల సంక్షేమం వారికి పట్టడం లేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందలకొద్దీ బ్రాంచీలను తెరిచి మాయమాటలతో మోసపూరితంగా విద్యావ్యాపారం కొనసాగిస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. గుర్తింపు లేకుండా సొంత భవనాల్లేకుండా నడుపుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరణించిన ఒక్కో విద్యార్థికి రూ.50 లక్షల నష్టపరిహారం ఆ విద్యాసంస్థ చెల్లించాలని కోరారు.

యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి : పీడీఎస్‌యూ

విద్యార్థుల మరణాలకు కారణమైన శ్రీచైతన్య యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని పేర్కొన్నారు.

ఆత్మహత్యపై విచారణ జరపాలి : పీడీఎస్‌యూ

శ్రీచైతన్యలో చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయ్‌కన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్యలకు నిలయాలుగా మారిన కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

గ్రూప్-2,3 దరఖాస్తు గడువు పెంచాలి

- టీఎస్‌పీఎస్సీకి డీవైఎఫ్ఐ వినతి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గ్రూప్-2, గ్రూప్-3 దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అధికారులను బుధవారం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జావిద్, నాయకులు నవీన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. ఇంటర్‌నెట్, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా గడువు సమయానికి దరఖాస్తు చేసుకోలేక పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. అర్హత ఉన్నా దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మరోసారి దరఖాస్తు గడువును పెంచి వారికి అవకాశం కల్పించాలని కోరారు.

సామాన్యులపై మోయలేని భారం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుంటే, దీనికితోడు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుని సామాన్యులపై మరింత భారం మోపిందని పేర్కొన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 14 కిలోల సిలిండర్ ధర రూ.400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,155కు చేరుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలు కట్టెలపొయ్యి వాడడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారంటూ కేంద్రం ఉజ్వల పథకం ద్వారా పెద్దమొత్తంలో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ధర పెరిగితే సబ్సిడీని కూడా పెంచుతామంటూ చెప్పి, ఆ సబ్సిడీని నామమాత్రంచేసి మోసం చేసిందని విమర్శించారు. దీనికితోడు గ్యాస్ ధరలను కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతోందని తెలిపారు. ఇది ప్రజా సంక్షేమాన్ని గాలికొదలడమేనని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు రాయితీలిచ్చి ప్రపంచస్థాయి సంపన్నులను చేస్తున్న మోడీ, సామాన్య ప్రజలపై ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరైందికాదని తెలిపారు. పేదలను ఆదుకునే 'దేవుడు మోడీ'అంటూ పదేపదే ప్రచారం చేసుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు పేదలపై పడుతున్న ఈ భారాలపై స్పందించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెరిగిన ధరలను వెనక్కి తీసుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

రాకుల్‌లో ఎగిరిన ఎర్రజెండా

(మొదటిపేజీ తరువాయి)

విజయం సాధించింది. కార్మికులు పెద్దఎత్తున సంబురాలు చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, రాకుల్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు బీరం మల్లేశం మాట్లాడుతూ.. ఈ గెలుపు కార్మికుల ఐక్యతకు నిదర్శనమని, కార్మికుల ఐక్యతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. కార్మికుల ఐక్యతతో యాజమాన్యాల మెడలు వంచవచ్చని, అనేక సౌకర్యాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలనూ సాధించుకునేందుకు సీఐటీయూ పోరాడుతుందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత, అన్ని రకాల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ చందర్, ఎస్.మైపాల్, శివరామారావు, నర్సింహారెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘోర ప్రమాదం

(మొదటిపేజీ తరువాయి)



భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు బోగీల్లో 32 మంది సజీవదహనంకాగా, మరి కొంతమందిని సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన 'వెంకన్న' ఆలయం

నేటి నుండి 8వ తేదీ వరకు ఉత్సవాలు

ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు

వేలాదిగా తరలిరానున్న భక్తులు





నవతెలంగాణ-గంగాధర:
కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నగా ప్రతీతి చెందిన గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవాలయ ముఖ ద్వారాన్ని పోలి ఉన్న ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పశ్చిమాభి ముకుండై స్వామి వెలిశారు. కాకతీయుల కాలం నుండి నేటి వరకు క్రమం తప్పకుండా ప్రతి యేటా హోళీ పర్వదినంకు ఆరు రోజులు ముందు నుండే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఆరంభం అవుతాయి. ఈ యేడు జరుగనున్న ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమై వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కల్వకోట శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఉత్సవాలకు ఆలయం వీధులు, స్వామి వారి ఆలయం విద్యుత్ దీపాలంకరణ, పచ్చ తోరణాలతో కొత్త శోభను సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, భక్తుల దర్శనాల క్యూలైన్లు, తాగునీటి వసతులు, దుకాణ సముదాయాల ఏర్పాట్లు, అన్నదానం, ప్రసాద వితరణ వంటి పలు రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 'కల్యాణోత్సవం', 'డోలోత్సవం' బండ్లు తిరుగుట, 'రథోత్సవం'లను పురస్కరించుకుని ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరుస్తాయి. గోవింద నామస్మరణలతో మారుమోగుతూ స్వామి వారిని భక్తులు దర్శించుకోనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలివే ..

2వ తేదీన సేవ, స్వామి ఆలయ ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. 3న ఎదురుకోల్లు, గరుడముద్దలు, 'స్వామి కల్యాణోత్సవం' కన్నుల పండువగా జరుగనున్నాయి. 4న బేరిపూజ, హవణం, బలిహరణం, ప్రముఖ కవి వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహస్వామి గేయ రామాయణం, 5న సదస్యం, వేదగోష్ఠి, సత్యం కీడోర్డు శంకరన్న తబల, గర్శకుర్తి భక్తులతో సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు. 6వ తేదీన హనుమత్ వాహనంపై 'డోలోత్సవం' ప్రముఖ హరికథ కళాకారిణి వావిలాల నాగమణి హరికథ, ఉప్పరమల్యాల భక్తులతో భజన కార్యక్రమం కొనసాగనుంది. 7న హవణం, బలిహరణం, సాంస్కృతిక కార్యక్రమం, సాయంత్రం బండ్లు తిరుగుట, శేషవాహనంపై 'డోలోత్సవం' అత్యంత వైభవంగా జరుగనున్నాయి. 8వ తేదీన ఉదయం 'రథోత్సవం' శేష హోమం, పూర్ణాహుతి, చక్రస్నాం, తాడిజెర్రికి చెందిన ఈర్ల మహిపాల్ ఒగ్గు కళాబృందం ఒగ్గు కళా ప్రదర్శన, మహిళల కోలాటాలు, రాత్రి భజన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

పోలీసుల భారీ బందోబస్తు

ప్రతి యేటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కట్టడి, క్యూలైన్ల నిర్వహణ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గంగాధర ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. అనేక ప్రాంతాల నుండి తరలివచ్చే ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భక్తులు ఆలయ ప్రదక్షిణ చేపడతారు. బండ్లు తిరిగే కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారు.

ఎస్ఆర్ఆర్ ప్రిన్సిపాల్‌కు అభినందనలు



నవతెలంగాణ-కరీంనగర్:
నగరంలోని స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ ఇటీవల జాతీయ స్థాయి భారత్ భాషా భూషణ్ అవార్డును స్వీకరించడం పట్ల కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అభినందించారు. ఇటు కళాశాలలో స్వయం ప్రతిపత్తి, న్యాక్ ఉన్నత శ్రేణి గ్రేడ్‌ను, అటు సాహిత్య రంగంలోను రామకృష్ణ ప్రగతి పథంలో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ పదోన్నతి పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ని పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

యువ సంవాద్ ఇండియా కార్యక్రమం

నవతెలంగాణ-కరీంనగర్: యువ సంవాద్ ఇండియా 2047 కార్యక్రమం యువజన సంఘాల ద్వారా నిర్వహించుచున్నామని కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర ఎం.వెంకట్ రాంబాబు తెలిపారు. జిల్లాలో మూడు కార్యక్రమాలు ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించడానికి కరీంనగర్ జిల్లాలోని యువజన సంఘాలు, ఎన్జీఓలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈనెల 14 దరఖాస్తులకు చివరి తేదీ అని తెలిపారు. దరఖాస్తు పొందడానికి నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

పారమిత విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం



మెరిట్ సర్టిఫికెట్స్‌తో విద్యార్థులు

నవతెలంగాణ-కరీంనగర్: ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన 18వ జాతీయ స్థాయి జంబూరి క్యాంపుకు 12 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అర్హత సాధించారని పారమిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కమలాకర్ తెలిపారు. జాతీయ స్థాయి జంబూరి క్యాంపులో భాగంగా ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా నుంచి 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా పారమిత పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు, గైడ్ కెప్టెన్ రజిత ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో క్యాంపుకు ఎంపికై, మార్చ్ ఫాస్ట్, జానపద నృత్యాలు, బీపీ ఎక్సర్సయిజ్, క్యాంప్ క్రాఫ్ట్, రంగవల్లి, డ్రాయింగ్, శారీరక సామర్థ్య పరీక్షలు తదితర పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజయాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల అధినేత డాక్టర్ ఇ.ప్రసాద రావు మెరిట్ సర్టిఫికెట్స్ ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, రస్మిత, అనుకర్ రావు, వినోద రావు, హనుమంత రావు, ప్రిన్సిపాల్స్ ఆనంద్ కమలాకర్, ప్రశాంత్, కవిత, ఎస్ఓడీ తిరుపతి రావు, గైడ్ కెప్టెన్ రజిత, స్కౌట్స్ మాస్టర్ శ్రీను నాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి



వినతిపత్రం అందిస్తున్న డీవైఎఫ్ఐ నాయకులు

నవతెలంగాణ-కరీంనగర్: యూనివర్సిటీ పరిధి లో ఉన్న న్యాయ కళాశాల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళాశాలను గుర్తించి, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. స్థానిక శాతవాహన యూనివర్సిటీలో యూనివర్సిటీ రిజిస్టర్ వరప్రసాద్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. న్యాయ వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదుల పేర్లు బోధన సిబ్బందిగా చూపిస్తూ బోధన క్లాసులు నిర్వహించకుండా యూనివర్సిటీ నిబంధనకు విరుద్ధంగా న్యాయ కళాశాల నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకపోయినా నేటి వరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి పీఎఫ్ కట్టాలని నిబంధన చెపుతున్నా నేటి వరకు పీఎఫ్ కట్టకుండా బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ నిబంధనకు వ్యతిరేకంగా నడుస్తున్న కళాశాలలను గుర్తించి కళాశాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, యాజమాన్యపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శివరాజ్ నాయక్, కృష్ణ, వినోద్, ప్రకాష్ తదితరులున్నారు.

మానేరులో విద్యార్థులకు క్రీడా పోటీలు



విద్యార్థులను పరిచయం చేసుకుంటున్న విద్యాసంస్థల చైర్మెన్ అనంత రెడ్డి

నవతెలంగాణ-కరీంనగర్: కరీంనగర్‌లోని స్థానిక సాయి మానేరు పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్యారం, చెస్, రన్నింగ్ తదితర క్రీడా పోటీల్లో విద్యార్థులకు పోటీ లు నిర్వహించారు. పోటీల ను మానేరు విద్యాసంస్థల చైర్మెన్ కడారి అనంత రెడ్డి విద్యార్థులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడానికి ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి జూడో పోటీలతో పాటు పలు క్రీడల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీత రెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.

పేదల నడ్డీ విరుస్తోన్న కేంద్ర ప్రభుత్వం

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు



నవతెలంగాణ-కరీంనగర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డీ విరుస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.500లు ఉన్న గ్యాస్ సిలీండర్ ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వం పలుమార్లు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందన్నారు. గతంలో పలుమార్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మోడీ మన్‌కి బాత్ అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డీ విరచి గోస పెట్టడమేనా? ప్రజల గోస బీజేపీ భరోసా యాత్ర అంటే ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానీలకు అమ్మడమేనా ఇదేనా మీరిచ్చే భరోసా? అని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

100 షీ సైబర్ హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోండి

చొప్పదండి సీఐ గోపతి రవీందర్



మాట్లాడుతున్న చొప్పదండి సీఐ గోపతి రవీందర్

నవతెలంగాణ- చొప్పదండి: అపరిచిత వ్యక్తులు అని అనుమానం ఉంటే వెంటనే 100 షీ సైబర్ హెల్ప్ లైన్‌లకు కాల్ చేయాలని చొప్పదండి సీఐ గోపతి రవీందర్ విద్యార్థినులకు సూచించారు. చొప్పదండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చొప్పదండి సీఐ గోపతి రవీందర్, ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భద్రత గురించి, సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 100 కాల్స్, షీ టీం, ఫోక్సో కేసుల గురించి వివరించారు. లైంగిక వేధింపులు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. మహిళా భద్రత గురించి అధికారుల నెంబర్లతో కూడిన వాల్ పోస్టర్లను అన్ని విద్యాసంస్థలలో అతికించి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్. స్వాతి, పోలీస్ సిబ్బంది, గురుకుల సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక



రవీందర్

నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలంలోని గ్రామ కార్యదర్శుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా గంగాధర జీపీ కార్యదర్శి జి.సాయిలు, అధ్యక్షుడిగా ఎం.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం. జనార్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా జె.చంద్రయ్య, కోశాధికారిగా టి.మల్లేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అంజయ్య, కార్తీక్, జాయింట్ సెక్రటరీలుగా రాజ్‌కుమార్, జయవాణి, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పలువురు కార్యదర్శులు ఈసీ మెంబర్లుగా, మిగతా కార్యదర్శులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు సాయిలు, అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతామని వివరించారు.

ప్రజలు 'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్



కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్

నవతెలంగాణ-గంగాధర : గ్రామ గ్రామాన ఉచితంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దృష్టి లోపంతో బాధపడే ప్రతి ఒక్కరూ ఉచితంగా నిర్వహించే వైద్య పరీక్షలు, అందించే అద్దాలను పొందాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, గ్రామ గ్రామాన వైద్యులు శిబిరాలను నిర్వహిస్తూ వైద్య పరీక్షలు చేస్తూ అద్దాలు అందిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ మేచినేని నవీన్‌రావు, ఎంపీవో జనార్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అలువాల తిరుపతి, రేండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

'సురభి'లో అలరించిన వీడ్కోలు హంగామా

నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని సురభి కాన్వెంట్ హైస్కూల్‌లో బుధవారం ఆ పాఠశాల టెన్త్ విద్యార్థులు వీడ్కోల్‌ను పురస్కరించుకుని ఆట, పాటలతో హంగామా చేశారు. సినీ, జానపద పాటలపై విద్యార్థిని, విద్యార్థులు నృత్యాలు చేసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను అలరించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, హెచ్ఎం వీర నర్సయ్య మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి 10 జీపీఏ సాధించాలని సూచించారు. విద్య ద్వారే ఉన్నత, ఉద్యోగ అవకాశాలు పొందుతారని, ఉన్నత విద్యకు తొలిమెట్టు పదో తరగతేనన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.



నృత్యం చేస్తున్న విద్యార్థినులు

పేదల నెత్తిన గ్యాస్ భారం

- పెరిగిన 'గ్యాస్ సిలిండర్' ధరలు
- డొమెస్టిక్‌పై రూ.50,
- కమర్షియల్‌పై రూ.340 పెంపు
- లబోదిబోమంటున్న
- గ్యాస్ వినియోగదారులు



నవతెలంగాణ-గంగాధర:
ఇప్పటికే పెనుభారంగా మారిన గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. గ్యాస్‌బండ భారాన్ని మోయలేక సతమతం అవుతున్న పేదలపై కేంద్రం మరోసారి భారం మోపింది. మూలిగె నక్కపై తాటి పండు పడ్డ చందంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు గ్యాస్ సిలిండర్లను వదిలి పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల వరకు ఒక్కో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ. 1125 ఉండగా, ప్రస్తుతం రూ. 50 పెరిగి 1175 రూపాయలకు చేరింది. అదేవిధంగా కమర్షి యల్ సిలిండర్ ధర రూ. 2010 ఉండగా, ప్రస్తు తం రూ. 340 పెరుగుదలతో 2350 రూపాయ లకు చేరింది. ప్రజలపై ప్రతి నెల గ్యాస్ భారం పెరుగుతుండడంతో గ్యాస్ వినియోగదారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్రం ప్రకటించిన సబ్సిడీ గ్యాస్ వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు చేరకపోగా, పెంచిన సిలిండర్ ధరను వెచ్చించి కొనుగోలు చేయలేక దిగాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 21 ఎల్‌పీజీ ఏజెన్సీలు ఉండగా, మొత్తం 312206 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల పెద్ద మొత్తంలో సిలిండర్ గ్యాస్ వినియోగం ఉంది. సిలిండర్ల ధర పెంపుతో జిల్లా ప్రజలపై కోట్ల భారం పడుతోంది. అసలే సిలిండర్ల ధరలు పెరిగి గృహ, చిన్న తరహా వ్యాపారులు ఇబ్బంది పడుతుంటే డోర్ డెలివరీ పేరిట వినియోగదారుల వద్ద రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నారు.

అటకెక్కుతున్న సబ్సిడీ సిలిండర్లు

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు గ్యాస్ ధరలు పెంచుతూ మరో వైపు సబ్సిడీ సిలిండర్ గ్యాస్ కనెక్షన్లను అందిస్తున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు కేంద్రం సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ల పేరిట ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్లను అందిస్తుంటే, రాష్ట్రం గతంలో దీపం కనెక్షన్లను అందించింది. అయితే ఈ సబ్సిడీ సిలిండర్ కనెక్షన్లు పొందిన పేదలు కేంద్రం నిర్ణయించిన ధర వెచ్చించి కొనుగోలు చేస్తుంటే, బ్యాంకు ఖాతాల్లో జమ కావల్సిన సబ్సిడీ జమ కావడంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సబ్సిడీ అందక, పెరిగిన ధరలు వెచ్చించి సిలిండర్లను కొనుగోలు చేయలేని పేదలు సిలిండర్లను అటకెక్కించారు.

పేదల కడుపు కొట్టి పెద్దలకు పెడుతున్న కేంద్రం



గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి కేంద్రంలోని బీజేపీ పాలకులు పేదల కడుపు కొడుతున్నరు. ధరలు పెంపుతో పేదోళ్ల కడుపు కొడుతున్న కేంద్రం బడా బాబులకు పెడుతోంది. 2014లో రూ. 400 ఉన్న సిలిండర్ ధర తేపకింతా పెంచుతూ 1175 రూపాయలకు చేర్చింది. అదానీ, అంబానీలకు ప్రజల డబ్బును పంచడానికే కేంద్రంలోని బీజేపీ నేతలు సిలిండర్ల ధరలు పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కేంద్రం మరోసారి గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేదలు మళ్లీ పొయ్యిలను ఆశ్రయించాల్సిన దుస్థితే ఏర్పడింది. పెంచిన గ్యాస్ ధరలను దించి పేదలు గ్యాస్‌ను వినియోగించాల చూడాలి.

– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే, చొప్పదండి

కేంద్రం పెత్తందారి పోకడలను విడనాడాలి



కేంద్రం అనుసరిస్తున్న పెత్తం దారి పోకడలను విడనాడాలి. ఇప్పటికే పెంచిన గ్యాస్ ధరలే పేదలకు భారంగా మారాయి. దీన్ని గమనించని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేదలకు పెనుభారంగా మారుతున్నయి. స్వల్పంగా ఉన్న గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతిసారి పెద్ద మొత్తంలో పెంచుతూ వినియోగించలేని స్థితిని కల్పిసుంది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. లేదంటే పేదల పక్షాన ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాల్సి వస్తుంది.

– వాసుదేవరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి

గ్యాస్‌భారం మోయలేకపోతున్నం



పొద్దంత హోటల్ నడిపితే వచ్చే డబ్బు స్వల్పం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వాడకం వల్ల సంపాదించే డబ్బు కొనుగోలుకే పోతుంది. ప్రతి సారి వందల్లోనే సిలిండర్ల ధరలు పెంచుతున్నరు. గ్యాస్ ధరల పెంపు వల్ల హోటల్ నడుపలేక మూసుకునే పరిస్థితి ఏర్పడింది.

– నరుకుల్ల భీమయ్య, హోటల్ యజమాని, గంగాధర చౌరస్తా

గుదిబండగా మారింది



గ్యాస్ బండ మా పాలిట గుది బండగా మారుతోంది. చిన్న చితక పనులు చేసుకుని బతికేటోళ్లం. ప్రతిసారి సిలిండర్ ధరలు పెంచుతుంటే అన్నం, కూరలు వండుకుని, స్నానానికి అవసరమైన వేడినీళ్ల పొయ్యి పెట్టుకుని కాగపెట్టుకుంటున్నం. ఇప్పుడు పెంచిన ధరలతో ప్రతి వంట పొయ్యిపైనే చేసుకోవల్సిందే. ఒక్క గ్యాస్ సిలిండర్ నెల పదిహేను నుండి రెండు నెలలు వస్తుంది. ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నం.

– కమటం దేవేంద్ర, గృహిణి, గర్శకుర్తి

శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా 'మనోహరం-2023' వేడుకలు



మాట్లాడుతున్న రమేష్ రెడ్డి

నవతెలంగాణ-తిమ్మాపూర్: మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో చేరిన ప్రథమ సంవత్సరం బి.ఫార్మసీ విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం బి.ఫార్మసీ విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్రెషర్స్ పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఫిజికల్ ఫిట్నెస్‌తో పాటు మేధస్సు చురుకుదనంగా ఉంటుందని చెప్పారు. శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు నూతనంగా తయారవుతున్న డ్రగ్స్, ఫార్మసీ రంగానికి సంబంధించిన టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ.. ఫార్మసీ విద్యార్థులు మందుల నాణ్యత, పంపిణీ చట్టంలో ఉన్న నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జి గొంటి రమేష్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

పలు అభివృద్ధి పనులు ప్రారంభం



తిమ్మాపూర్: 3) పనులు ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ-తిమ్మాపూర్: మండలంలోని మహాత్మనగర్ గ్రామంలో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఉర్దూ మీడియం స్కూల్లో చేసే అభివృద్ధి పనులను ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మడుపు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఎర్రం సాగర్, గూడ తిరుపతి, ఎడ్ల వెంకట్ రెడ్డి, క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జి నాయిని వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అడిచెర్ల సత్యనారయణ, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఘనంగా మన్నెంపల్లి ఉపసర్పంచ్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-తిమ్మాపూర్:
మండలంలోని మన్నెంపల్లి గ్రామ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ జన్మదిన వేడుకలు అంగన్వాడీ కేంద్రంలో పొన్నం యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకం అరటిపండ్లు, కోడిగుడ్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దరిపెల్లి వేణుకుమార్, సుదగోని సదయ్య బీనపల్లి సంపత్, గీకురు రమేష్, గొల్ల సాయి, అసొద సాయి, గట్టుగారి నాగేంద్ర, బీనపల్లి రాజు, బీనపల్లి రాకేష్, తునికి రాకేష్, బీనపల్లి అజయ్, గోల్లె గణేష్, పారునంది అభిషేక్ పాల్గొన్నారు.



తిమ్మాపూర్:4) పండ్లు పంపిణీ చేస్తున్న నాయకులు

అంగన్‌వాడీల ధర్నా

నవతెలంగాణ-ధర్మపురి : అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు ధర్మపురి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఎదుట అంగన్వాడి ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి కే సునీత , ,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి. జ్యోతి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని,పెండింగ్ టిఏడిఏలు చెల్లించాలని ఆరోగ్య లక్ష్మి, మెనూ చార్జీలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ,ఎన్ హెచ్ టి



దర్నా చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులు

ఎస్ ఆన్లైన్ యాప్ ను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సీడీపీవోకు వినతి పత్రం అందజేశారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

నవతెలంగాణ-ధర్మపురి : ధర్మపురి కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్‌కుమార్ అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో 1.డిసెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 మాసములు ఆదాయ వ్యయాలు, 2023-24 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్, పాలకవర్గ సభ్యులు వీరవేని రాజ మల్లయ్య, గైని మల్లేశం, మైనేని వెంకటి, మామిడి శ్రీనివాస్, చక్రాల శ్రీనివాస్, జంగా శ్రీనివాసు, గాజుల సత్తయ్య పాల్గొన్నారు.

యువత గ్రామ స్థాయిలో సేవాభావం కలిగి ఉండాలి

నవతెలంగాణ-మేడిపల్లి : మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో నలంద డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ క్యాంపులో చివరి



రోజు కార్యక్రమంలో భాగంగా జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెల్మ సమత నవీన్‌రెడ్డి, మేడిపల్లి బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అంకం సాగర్, ఫ్యాక్స్ సీఈవో గోపి, సర్పంచ్ సంపత్ కుమార్, కరస్పాండెంట్ నరేష్, అధ్యాపకుడు వడ్లకొండ జగదీష్, వార్డు సభ్యులు గంగారెడ్డి, నలంద విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల తనిఖీ



నవతెలంగాణ-ధర్మపురి : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన దోనూరు ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న పనులు జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్ బుధవారం పరిశీలించారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ధర్మపురి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మనబస్తీ మనబడి ప్రాజెక్టు కింద చేపట్టుతున్న పనులను పర్యవేక్షించి వివిధ కంపోనెంట్ల వారీగా ఏఈ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బత్తుల భూమయ్య, ఏఇ భోగ సతీష్, దోనూర్ గ్రామ సర్పంచ్ కొండపల్లి సువర్ణ, ఉప సర్పంచ్ జంగిలి మధుకర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కాశెట్టి రమేష్, బక్క శెట్టి మల్లేశం, తదితరులు ఉన్నారు.

వర్గీకరణ అమరవీరులకు నివాళి

నవతెలంగాణ-కోరుట్ల : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కో కన్వీనర్ బలవంతుల సురేష్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం



నినాదం చేస్తున్న నాయకులు

లో కశవత్తుల లక్ష్మిరాజం, దెయ్యాల హన్మంతు, బొడ్డు నరేష్, విజయ్, విక్రమ్, వినోద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సైనిక్ స్కూల్‌లో సీటు సాధించిన గౌరి

నవతెలంగాణ-కోరుట్ల : పట్టణంలోని కేరళ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న కుమారి కన్యాకుమారి గౌరి సైనిక్ స్కూల్‌లో సీటు సాధించిందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గౌరి అకుంటిత దీక్షతో చదివి సీటు సాధించి ఇతర విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తుందన్నారు. విద్యార్థినికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.



రైతులకు అవగాహనా సదస్సు

నవతెలంగాణ-ధర్మపురి : ధర్మపురి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిలో వచ్చే చీడపీడల నివారణ చర్యలపై మండల వ్యవసాయ అధికారి చంద్ర దీపక్, ఆధ్వర్యంలో ఏఈఓ నవ్య బుధవారం అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి రైతుబంధు సమితి కోఆర్డినేటర్ వడ్నాల మల్లేశం, నరసయ్య పల్లి గ్రామ సర్పంచ్ నేరెళ్ల లావణ్య తిరుపతి, జిల్లా రైతుబంధు సమితి మెంబర్ భారత గుండయ్య, రైతు బంధు సమితి సభ్యులు గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమెరికాలో మంత్రి కొప్పులకు ఘన స్వాగతం

నవతెలంగాణ-జగిత్యాలటౌన్ : అమెరికాలో పర్యటనలో భాగంగా సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో బీఆర్ఎస్ యుఎస్ఏ సభ్యులు, ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.



ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్

నవతెలంగాణ-జగిత్యాలటౌన్ : మండలంలోని సంగంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్



డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్‌గౌడ్‌లు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు, సర్పంచ్ సింగం అరుణ,మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క రాధ రావన్న, పాక్స్ చైర్మన్ సందీప్,ఉపా సర్పంచ్ గంగారెడ్డి, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

దళిత జాతిని కించపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి

నవతెలంగాణ-మల్లాపూర్ : సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, అన్నారు. మండలంలోని కొత్తధామ రాజుపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజశేఖర్ రెడ్డి మంగళవారం రాత్రి సోషల్



ఫిర్యాదు చేస్తున్న దళిత సంఘాల నాయకులు

మీడియావేదికగా యావత్ దళిత సమాజాన్ని కించపరుస్తు వ్యాఖ్యలకు పాల్పడ్డాడని, దళిత సంఘాల నాయకులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరిగడ్డి పెద్దలు, కోశాధికారి నిగ రవి , ఆర్గనైజింగ్ సెక్రటరీలు వినయ్ సాహు , కోరుట్ల నరేష్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాపూరపు రాకేష్ మరియు అంబేద్కర్ సంఘాల నాయకులు మేకల సతీష్ దళిత రాజు, మోతే రమేష్, నూతిపెల్లి రాజం, గడచంద జగదీష్ , అనుపట్ల దినేష్, ప్రదీప్, నాగ శేషు, పతకాల అరుణ్, చిన్న పెద్దిరాజం, ఉయ్యాల లక్ష్మణ్, మనోహర్, దామెర శేఖర్, జెల్ల రాజన్న లు పాల్గొన్నారు.

గ్రామాల్లో యథేచ్చగా డీజేల వినియోగం

- డీజే సౌండ్‌లతో రాత్రి వేళల్లో వృద్ధులు చిన్నారులకు ఇబ్బందులు
- కరీంనగర్ కమిషరేట్ పరిధిలో డీజేలపై నిషేధాజ్ఞలు అమలు
- సీపీ ఆదేశాలను అమలు చేయని స్థానిక పోలీసులు



నవతెలంగాణ- కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ కమిషరేట్ పరిధిలో బారాత్‌లకు గ్రామాల్లో యథేచ్చగా డీజేలను వినియోగిస్తున్నారు. డీజేల నుంచి వచ్చే భారీ సౌండ్ పొల్యూషన్‌తో వృద్ధులు, చిన్నారులు, ఇతర వ్యాధి గ్రస్తులు ఇబ్బందులు తీవ్ర పడుతున్నారు. కమిషనరేట్ పరిధిలో డీజేల వినియోగంపై కరీంనగర్ సీపీ నిషేధాజ్ఞలు విధించారు. అయినా ఎలాంటి అనుమతి లేకుండా పెళ్లిలో బారాత్‌లకు డీజేలను వినియోగిస్తున్నారు. సీపీ ఆదేశాలను అమలు చేయాల్సిన స్థానిక పోలీసు సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌గా ఏర్పడినప్పటి నుంచి పెళ్లిలో బారాత్‌లకు డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఎవరైనా డీజేలను వినియోగిస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో డీజేల వినియోగం కొంత తక్కువగా ఉన్నా, గ్రామాల్లో మాత్రం యథేచ్చగా వినియోగిస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిలకు డీజేలను వినియోగించడానికి స్థానిక పోలీసుల నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తుండగా, వారు నిరాకరించ డంతో అయినా స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా గ్రామాల్లో డీజేలను వినియోగిస్తున్నారు. ఒక వేళ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఊరికి వెళ్లితే అక్కడ వారికి మూడుపులు ఇచ్చి పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ మండల పరిధిలో డీజేలపై నిషేధాజ్ఞలు అమలు చేయాల్సిన స్థానిక పోలీసులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డీజేల వినియోగంపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో కార్యక్రమాలు నిర్వహించే వారు పోలీసులు వస్తే చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాత్రి పూట బారాత్‌లకు భారీ సౌండ్‌తో డీజేలను వినియో గించడం వల్ల ప్రజలకు నిద్ర భగంతో పాటు వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ సీపీ స్పందించి డీజేల వినియోగంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పది విద్యార్థులకు స్నాక్స్

- ప్రత్యేక తరగతుల్లో అందజేస్తున్న ప్రభుత్వం
- వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కసరత్తు



పెగడపల్లి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు.

నవతెలంగాణ- పెగడపల్లి : ప్రత్యేక తరగతుల్లో ఆకలితో అలమటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు శ్రమిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని పది విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా సాయంత్రం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గత ఈనెల 15 నుంచి ఏప్రిల్ 1 తేదీ వరకు సెలవు రోజులు మినహా 34 రోజులపాటు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. ఒక్కో విద్యార్థికి నిత్యం రూ. 15 విలువైన తిరుబండారు అంద జేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 197 ప్రభుత్వ పాఠశాలల్లో 197 ప్రభుత్వ పాఠశాలల్లో 5, 992 మంది పది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఉపాధ్యాయులు సిలబస్‌ను పూర్తి చేసి స్పెషల్ టెస్టులను నిర్వహిస్తూ 100శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నారు. సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ క్లాసులు డిసెంబరు 1 నుంచి ప్రారంభించి ఉదయం 8 గంటల నుండి 9గంటల 45 నిమిషాల వరకు సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థికి నిత్యం రూపాయలు 15 చొప్పున 34 రోజులకు మొత్తము 5,992 మందికి 30,55,920 నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ఆయా పాఠశాలల ఎస్ఎంసి ఖాతాల్లో జమ చేశారు. స్నాక్స్ అందించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్నాక్స్ అందించడం సంతోషకరం



స్పెషల్ క్లాసుల సమయంలో ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళం ప్రభుత్వం స్నాక్స్ అందించడం సంతోషకరం. దీంతో ఇబ్బంది లేకుండా చదువ కొగలుగుతున్నాం.

కుంచె అనన్య పదవ తరగతి పెగడపల్లి

చదువుపై దష్టి పెడుతున్నాం



ఉదయం 8 గంటలకే ప్రత్యేక తరగతులు ప్రారంభ మవుతున్నాయి. సాయంత్రం కూడా 6 గంటల వరకు ఉండాల్సి రావడంతో ఆకలి అయ్యేది సాయంత్రం పూట స్నాక్స్ అందించడంతో చదువుపై దష్టి పెట్టగలుగుతున్నాం.

నిహారిక పదవ తరగతి పెగడపల్లి,

నిధులు జమ అయ్యాయి

ఎస్ఎంసీ ఖాతాల్లో పదవ తరగతి విద్యార్థుల స్నాక్స్ కు సంబంధించిన డబ్బులను జమ చేశాం ప్రతిరోజు 10వ తరగతి విద్యార్థికి రూ 15 విలువ గల స్నాక్స్ ను అందిస్తున్నాం. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

జగన్మోహన్ రెడ్డి డీఈవో జగిత్యాల,

వర్గీకరణ సాధిస్తాం.. మాదిగ అమరులకు అంకితమిస్తాం

ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ గంగారాం

నవతెలంగాణ- జగిత్యాలటౌన్ : ఎస్సి వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివాని, వర్గీకరణ సాధించి అమరులకే అంకిటమిస్తామని ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అన్నారు. బుధవారం మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని స్థానిక మునిసిపల్ పార్క్ వద్ద అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేసిన నిర్లక్ష్యం వల్ల వర్గీకరణ పోరులో సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగలను ఎందరినో ఉద్యమ వీరులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ 8 ఏండ్లు గడిచాయన్నారు. వర్గీకరణ పై ఉభయ సభల్లో మాట్లాడకుండా మాదిగలను ఓటు బ్యాంకుగా ఎన్నికల సందర్భంలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మౌనం వీడి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మాదిగల చిరకాల కోరిక ఐన ఎస్సీ వర్గీకరణ బిల్లును రాబోయే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో



మహాజన సోషల్ పార్టీ కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ, దుమాల రాజ్ కుమార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ధరూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జగిత్యాల నియోజకవర్గ మహాజన సోషలిస్ట్ పార్టీ కన్వీనర్ బోనగిరి కిషన్ మాదిగ, దుమాల గంగాధర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నక్క గంగారం, మానవ హక్కుల కమిషన్ మెంబర్ మహాజన సోషలిస్ట్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం కోకన్వీనర్ మీసాల సాయిలు, బిరుదుల గంగారాం, జగిత్యాల అర్బన్ మండల ఇంచార్జ్ బిరుదుల శ్రీనివాస్, రేగుంట అంజి, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి దుమాల గంగాధర్, దుమాల రాజయ్య, నరసయ్య, కట్కూరి సాయన్న, రాజం, గంగాధర్, రమేష్, రాజేందర్, రవి, రమేష్, ఉన్నారు

నీరు విడుదల చేయాలని రైతుల ధర్నా

నవతెలంగాణ-వెల్గటూర్ : ఎండపల్లి మండలంలోని ఉండడా, ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాల రైతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోని వేమునూరు పంపు హౌజ్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి, వెల్లటూరు మండలంలోని జంగల్ నాల ప్రాజెక్టుకు శాశ్వత నీటి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బుధవారం డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్, రాయపట్నం రాష్ట్ర రహదారి రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎస్సై నరేష్, తహసీల్దార్ ఉదయ్‌కుమార్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా అడ్లురి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. తలాపున గోదావరి ఉన్నప్పటికీ ఎండాకాలం వచ్చిందంటే ఈ ప్రాంత రైతులు అందరు కలిసి కరీంనగర్‌లోని మంత్రి దగ్గరకి వెళ్లి నీటిని విడుదల చేయాలని వేడుకోవాల్సి వస్తుందన్నారు. నోటి దాకా వచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని, వేమునురు పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులు, అధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఈ ప్రాంత రైతాంగానికి నీటిని విడుదల చేయలేదని, ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ కి బిల్లులు సకాలం లో చెల్లించక పోవడం వల్ల ఈ ప్రాంత రైతులకు నీరు అందడం లేదని ఆరోపించారు. అనంతరం ఎండపెల్లి తహసీల్దార్ ఉదయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ..సంబంధిత



అధికారులతో మాట్లాడి వేమునూరు పంప్ హౌస్ నుండి మూడు రోజుల్లోగా నీటిని విడుదల చేస్తామని. అదేవిధంగా జంగాల్ నాల ప్రాజెక్టు పది రోజుల్లోగా శాశ్వత నీటి పరిష్కారం చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ గ్రామ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు మేరుగు నరేష్ గౌడ్, బందెల ఉదయ్ గౌడ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు పుదరి రమేష్, చెన్న కుమారస్వామి, గాజుల విజయ్, వేణుగోపాల్, మహేష్, హరీష్, లింగారెడ్డి, మల్లేష్ గౌడ్, వెంకటయ్య, అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు

పేదింటి ఆడబిడ్డకు అండగా కల్యాణ లక్ష్మి !

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్

నవతెలంగాణ-మల్లాపూర్ : పేదింటి ఆడబిడ్డకు అండగా కల్యాణలక్ష్మి నిలుస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్‌తో కలిసి (50) కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరి కేల లక్ష్మి, గోవింద్ నాయక్, రుక్మా నత్తి లావణ్య, కష్ణవేణి,ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఏనుగు రామ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట



కళ్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్న సంజయ్

శ్రీనివాస్,రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొమ్ముల జీవన్, ముద్దం శరత్ గౌడ్, రైతుబందు సమితి జిల్లా డైరెక్టర్ డీలర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ చైర్‌పర్సన్

నవతెలంగాణ-జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక తన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా



చేస్తున్నట్టు ప్రకటించిన డాక్టర్ భోగ శ్రావని, బీఆర్ఎస్ సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ భోగ శ్రావణి ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు భోగ శ్రావణి బుధవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు మోర పెల్లి సత్యనారాయణ రావు ఉన్నారు.

బీఆర్ఎస్‌లో బీజేపీ నాయకుల చేరిక

నవతెలంగాణ-జగిత్యాలటౌన్ : జగిత్యాల రూరల్ మండలం తక్కలపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు ఏదుల్ల రాధా సతీష్,బీజేపీ నాయకులు మాజీ వార్డ్



మెంబర్ నరేష్,గంగాధర్, అనుచరులు 50 మంది బీఆర్ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్; జిల్లా గ్రంథాలయ చైర్మన్ గొల్ల చంద్రశేఖర్‌గౌడ్‌లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నక్కల రాధా రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సందీప్‌రావు, సర్పంచ్ జయపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ దశరత్ రెడ్డి, సీనియర్ నాయకులు రమణారెడ్డి, ఉపసర్పంచ్ విక్రమ్, రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.

పాల డైయిరీ ప్రారంభం

నవతెలంగాణ-జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా చలగల్ గ్రామం నల్వాల సురేష్ నూతన పల్లెపాలు డైయిరీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. సురేష్



స్వంత డైయిరీ పాలను పల్లెపాలుగా స్వచ్ఛమైన నాణ్యమైన పాలను పెరుగు నెయ్యిని ప్రజలకు అందించడం చాల గొప్ప ఆలోచన అన్నారు. ఇలాగే భవిష్యత్ లో ఇంకా ముందుకి వెళ్లాలని సూచించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.జున్ను రాజేందర్, బింగి రవి,గంగన్న రాజేష్, రాజు, వేణు, సతీష్ ఉన్నారు.

పట్టణంలో జాబ్‌మేళా

నవతెలంగాణ-జగిత్యాలటౌన్ : పట్టణంలో ఆర్‌కే, ఎస్ఎస్‌వీ విద్యాసంస్థల అధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం 40 కార్పొరేట్ కంపెనీలు 2వేల పైనా జాబ్‌లతో మెగా జాబ్ జాబ్ మేళాను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రామకృష్ణ,



ప్రిన్సిపల్ రాజేందర్, అధ్యాపకులు మల్లేశం, బ్రహ్మాండ భేరి నరేష్, పాల్గొన్నారు.

జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా

నవతెలంగాణ-జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు జగిత్యాల డివిజన్ విద్యుత్ ఉద్యోగులు డెమోషన్ ధర్నా



చేశారు. విద్యుత్ సంస్థల్లో 1-4-2022 నుంచి ఉద్యోగుల పిఆర్సి అమలు చేయాలి కానీ యాజమాన్యం ఇప్పటివరకు పిఆర్సి అమల్లో మొండి వైఖరిని నిరసిస్తూ డివిజన్ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మల్లారెడ్డి కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-జగిత్యాల : బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి మద్దెల నారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ దేవ్ సింగ్ రాథోడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి సంపత్ కుమార్‌లు కలిసి సాక్షి రిపోర్టర్ గూడ మల్లారెడ్డిని స్వగ్రామమైన పోరండ్ల గ్రామంలో పరామర్శించారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా రుక్కవ ఆత్మ కు శాంతి చేకూరాలని కోరారు.

అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

నవతెలంగాణ-జగిత్యాల : జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆందోళన నిర్వహించారు. పట్టణ పరిధిలో మొత్తం 3355 మంది అర్హులను



గుర్తించగా వారికి సంబంధించిన క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్‌ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. ఆర్ ఐ ఒక్కడే ఉంటడం వల్ల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని, మూడు రోజుల్లోపే అధికారులకు ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం ఎలా సాధ్యం అని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు అధికారులను నిలదీశారు.

రోళ్ళ వాగు ప్రాజెక్టుని సందర్శించిన జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు



నవతెలంగాణ-జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన 7వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బీర్పూర్‌లో గల రోళ్ల వాగు ప్రాజెక్టు, శ్రీలక్ష్మి నరసింహస్వామిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

ఉద్యోగాలు సాధించిన 'నలంద' విద్యార్థులు

నవతెలంగాణ-జగిత్తాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్కే, ఎస్ఎస్‌వి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో నలంద డిగ్రీ కళాశాలకు చెందిన 102 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని, ఇంకా సుమారు 58 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు తోటి విద్యార్థులు అభినందిస్తూ మిగతా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు.

ఘనంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం

హాజరైన ఎమ్మెల్యే కల్వకుంట్ల

నవతెలంగాణ-మల్లాపూర్: మండలం లోని రాఘవ పేట గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆయన సతీమణి సరోజన హాజరై ప్రత్యేక పూజలు చేశారు.



కళ్యాణం లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

అనంతరం ఉదయం పూట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నత్తి నరసయ్య లావణ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు దేశెట్టి నాగేష్, బోయిని సిద్దయ్య, ఎండి అమ్మినోద్దీన్ అర్చకులు సంతోషా చార్యులు, గురిజెల లక్ష్మీనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ రాష్ట్రం కాంగ్రెస్ తోనే సాధ్యం

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి



నవతెలంగాణ-హుజురాబాద్: ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తెచ్చే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హుజురాబాద్ పట్టణంలో హాథ్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదలకు కావలసిన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచుతూ పోతోందన్నారు. ప్రజలు సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం పెంచుకున్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపి బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే పేదవాడు నిర్మించుకునే ఇండ్లకు ఐదు లక్షలు ఉచితంగా ఇస్తామని, ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షలకు పెంచుతామని, 1300 సిలిండర్ను 500 కే అందిస్తామని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్‌లో డాక్టర్ బలమురిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఇంచార్జ్ అంజన్ కుమార్ యాదవ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఠాకూర్ మఖాన్ సింగ్, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ బలుమూరు వెంకట నర్సింగరావు, లక్ష్మణ్ కుమార్, పత్తి కృష్ణారెడ్డి, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి



నవతెలంగాణ - ముత్తారం: ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త 3రోజుల సమ్మెలో భాగంగా బుధవారం ముత్తారం మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి, తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్ అయ్యే ఉద్యోగులకు గ్రాట్యూటీ, పెన్షన్ సౌకర్యాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు నింపకపోవడంతో అంగన్వాడీ సెంటర్ల పని కుంటుపడుతోందని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల మండల అధ్యక్షురాలు కె.శోభ, మండల నాయకులు బి.రమ, పి.విజయలక్ష్మి, బి.సత్యవతి, జి.కొండమ్మ, ఎం.రజిత మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరులున్నారు.

నవతెలంగాణ-గోదావరిఖని: మూడు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు బుధవారం రామగుండం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఎదుట అంగన్వాడి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.జ్యోతి హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలైన పర్మినెంట్, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లాంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఎనిమిదేండ్లుగా అంగన్వాడీ టీచర్లకు టీఏ, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీలను, గ్యాస్ బిల్లులు ఇప్పటి వరకు కూడా పెంచలేదన్నారు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు తమ వేతనం నుండే ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అనంతరం సీడీపీవోకు వినతిప త్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.కమలేష్, ఎస్.రామలక్ష్మి తులసమ్మ, ఇ.మహేశ్వరి, రాజేశ్వరి, నిర్మల, సత్యమ్మ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

రేపు కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీల ధర్నా

నవతెలంగాణ - సిరిసిల్ల : 3వ తేదీన సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ ఉద్యోగల సమస్యల పరిష్కారానికి చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ సామల కవిత, సీఐటీయూ నాయకులు సందుపట్ల పోచమల్లు, గడ్డం రాజశేఖర్ పాల్గొన్నారు.

మిద్దె తోటల పెంపకంపై అవగాహన

2 వేల టమాటా మొక్కల పంపిణీ



నవతెలంగాణ - రామడుగు : ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరూ కూరగాయలు సాగు చేసుకోవాలని దాని వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు నెలవారీ ఖర్చును తగ్గించుకోవచ్చని వెలిచాల గ్రామానికి చెందిన రైతు ఉప్పు తిరుపతి వివరించారు. మండలంలోని వెలిచాల గ్రామం పరిధిలోని గుడివెలుగులపల్లికి చెందిన కూరగాయల సాగు రైతు ఉప్పు తిరుపతి మంగళవారం గ్రామంలో 200మందికి 2వేల టమాటా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గడంతో డిమాండ్ పెరిగి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు మండి పోతున్నాయన్నారు. సాగులో రసాయనాల వాడకం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద కొన్ని కూరగాయల మొక్కలను పెంచుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంతోపాటు నెల నెలా కొంత పొదుపు చేసుకోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిగారి ఎల్లయ్య, బండపెల్లి శ్రీకష్ణ, ఉప్పు శ్రీనివాస్, ఉప్పు లక్ష్మన్, కాడె కనుకయ్య ఉప్పు నరేష్, పోకల మధు, దైవాల వెంకటేష్, నర్సింహా రాజు, ముచ్చె రాజేందర్, ఇరుకుల్ల మహేశ్ వెలిచాల గ్రామస్తులు పాల్గొన్నారు.

సీఎం దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ - తంగళ్ళపల్లి : అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు శృతిమించడమే కాకుండా ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూపాల్‌పల్లి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ నాయకులు దాడిచేయడం సరికాదని ఖండించారు. బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గంగ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటాలను దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోబోయారు. ఎంత ప్రయత్నం చేసినా చివరికి కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడారు. ఈ నెల 4న సిరిసిల్లలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఉంటుందని, ప్రతిఒక్కరు విజయవంతం చేయాలని కోరారు.

విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు



నవతెలంగాణ - గంభీరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. బుధవారం గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.కోటీ 20లక్షలతో నిర్మించే 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలకు ఖర్చుల భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు వెల్లుతుందనన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులతో ప్రభుత్వం ఆధునీకరించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గంభీరావుపేట ప్రాంతంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ నారాయణరావు, కోళ్లమద్ది, నర్మాల సర్పంచులు కేశవరావు, ఎడబోయిన రాజు, వైస్ ఎంపీపీ దోసల లత, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, వార్డు సభ్యురాలు రజిత, పంచాయతీరాజ్ ఏఈ సాయి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌లో హైటెక్ దొంగలు

నవతెలంగాణ - సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణంలో నాలుగు రోజుల నుండి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి షాపులలో నూనె కాటన్ల రేట్లను తెలుసుకొని అవి తీసుకొని బండిపై పెట్టుకొని షాపు యజమాని గూగుల్ పే నెంబర్ లేదా ఫోన్ పే నెంబర్ అడిగి సెండ్ చేస్తున్నారు. తన మొబైల్లో చూసుకునే లోపల వాహనంపై ఉడయిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు ఆందోళన పడుతున్నారు. పట్టణంలో ఇప్పటివరకు సుమారు నాలుగు షాపులలో ఇలాంటి ఘటన జరగడంతో పట్టణంలో చర్చనీయాంశం అయింది.

ఇండ్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు



నవతెలంగాణ - వీర్నపల్లి : వీర్నపల్లి మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్లాబ్ నిర్మాణం పనులు సర్పంచ్ పాటి దినకర్, ఎంపిటిసి అరుణ్ కుమార్, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గద్దరాశి భగవంతం, కృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కంటి వెలుగు ప్రారంభం



నవతెలంగాణ - వీర్నపల్లి : వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ బానోతు రవి నాయక్, డాక్టర్ వెంకటేష్ బుధవారం ప్రారంభించారు. 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేందర్, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అమరవీరుల ఆశయ సాధనకు పోరాడదాం

నవతెలంగాణ - వీర్నపల్లి : అమరవీరుల ఆశయ సాధనకు పోరాడదామని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ కానపురం లక్షణ్ మాదిగ అన్నారు. వీర్నపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరులకు బుధవారం ఘన నివళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిటిసి అరుణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లురి రాజం, నాయకులు గద్దరాశి భగవంతం, లచ్చయ్య, రాజం, దేవరాజు, చంద్రయ్య, శంకర్, పోషయ్య పాల్గొన్నారు.

కార్మిక విభాగం కో-ఆర్డినేటర్‌గా ఎండి.ప్యారే మియా

నవతెలంగాణ - గోదావరిఖని: బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్ కార్మిక విభాగం కో-ఆర్డినేటర్‌గా ఎండి.ప్యారేమియా నియమితులయ్యారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎండి.ప్యారేమియాకు నియామకపు ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి తదితరులున్నారు.

సఖీ సేవలను వినియోగించుకోవాలి

జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం



నవతెలంగాణ-ఇల్లంతకుంట : త్వరలో జరుగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని దాచారం పాఠశాల విద్యార్థులకు బుధవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం పాల్గొని మాట్లా డారు. స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, సేవలు గురించి వివరించారు. మహిళలు బాలికలు ఏదైనా హింసకు గురైతే ధైర్యంగా టోల్ ఫ్రీ ద్వారా సంప్రదిస్తే వారి సమస్యను గురించి గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కౌన్సిలర్ కళావతి పాల్గొన్నారు.

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్



నవతెలంగాణ - గోదావరిఖని: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో 11 లక్షల జడ్పి నిధులతో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు దివాకర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ తదితరులున్నారు. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో రూ.20లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, ఇందిరమ్మ కాలనీలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.25లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు రమణారెడ్డి తదితరులున్నారు.

రేషన్ డీలర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

నవతెలంగాణ - గోదావరిఖని: రేషన్ డీలర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల రేషన్ డీలర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జడ్పిటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు దివాకర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ తదితరులున్నారు.

మంచినీటి సమస్యను పరిష్కరించండి



నవతెలంగాణ - గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్ గణేష్ నగర్ ఏరియాలోని కొన్ని కాలనీలలో వాటర్ సప్లైలో సమస్యను పరిష్కరించాలని కమిషనర్ బి.సుమన్ రావుకు కార్పొరేటర్ మేకల సదానందం బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు. వేసవి ప్రారంభిస్తున్న నీటి సమస్య మరింత పెరిగే అవకాశముందని, అధికారులు స్పందించి సరఫరా చేసే సమయాన్ని, ప్రెషర్ పెంచాలని కోరారు.

ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి



ధర్నా నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు

నవతెలంగాణ - గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఓబి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణకు కార్మికుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎంఎ గౌస్, వేల్పుల కుమారస్వామి, పూసాల తిరుపతి, ఎ.వెంకన్న, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్, శనగల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓబీ యాజమాన్యాలను ప్రోత్సహిస్తూ శ్రమ దోపిడీని చేయిస్తున్నదన్నారు. హైపర్ కమిటీ వేతనాలు ఇప్పించాల్సిన సింగరేణి యాజమాన్యం ఓబి యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నదని తెలిపారు. సింగరేణి యాజమాన్యం అండతోనే ఓబి యాజమాన్యాలు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తక్షణమే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని ఓబి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా తగు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

పటణంలోని పాఠశాలల్లో డీఈవో తనిఖీ



నవతెలంగాణ - సిరిసిల్ల స్థానిక సిరిసిల్ల పట్టణం సుందరయ్య నగర్‌లో ప్రాథమిక పాఠశాల,భవిత సెంటర్, మండల వనరుల కేంద్రం,లను రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో మాట్లాడి వారి సామర్థ్యాన్నివారి విద్యపై సమస్యలపై ఆరా తీస్తూ ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. గోదాంలోని బుక్స్ స్టాక్ లిస్టులను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో మండల వనరుల కేంద్రం, పాఠశాల భవిత కేంద్రం ఉపాధ్యాయులు సిబ్బంది జిల్లా విద్యాధికారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంఈఓ రఘుపతి, బుక్స్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ, భవాని విష్ణు సలీం, సత్యం ఉన్నారు.

'డబుల్' ఇండ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం



నవతెలంగాణ-గోదావరిఖని

నత్త కూడా సిగ్గుపడేలా గోదావరిఖనిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ విమర్శించారు. బుధవారం సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతం గోవర్ధన్ గోదావరిఖని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌లో 850 నిర్మిస్తున్నప్పటికీని, దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం డ్రా తీసినవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్ల వద్దకు వెళ్లి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లలో పేరుకుపోయిన సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో మార్చి 9న రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, జిల్లా సమితి సభ్యులు మాటేటి శంకర్, ప్రజా సంఘాల నాయకులు ఎర్రల రాజయ్య, మార్కాపూరి సూర్య, శనగరపు చంద్రశేఖర్, రేణికుంట్ల ప్రీతం, సిరిసిల్ల మల్లేష్, కలవల జగన్, ఆసాల నవీన్, అబ్దుల్ కరీం, సుధీర్ తదితరులున్నారు.

పురుగులమందు తాగి ఆత్మహత్య

నవతెలంగాణ-ముత్తారం: మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన నరాల అపర్ణ పురుగుల మందు తాగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ముత్తారం ఎస్ఐ బేతి రాములు తెలిపారు. అపర్ణ తండ్రి బండి మధునయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తారం ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అపర్ణ మానసిక పరిస్థితి బాగాలేక పురుగుల మందు తాగినట్లు తెలిపారు. అంతేగాకుండా తన కూతురు గాయత్రికి కూడా పురుగులు తాగించినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయత్రి కరీంనగర్‌లో చికిత్స పొందుతోందని తెలిపారు.

15, 23వ తేదీల్లో సదరం శిబిరం

నవతెలంగాణ - సిరిసిల్ల : మార్చి 15, 23వ తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యశాల విభాగం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా కంటిచూపు, వినికిడి, ఆర్తో, సంబంధిత వైద్యులు నిర్ధారించిన తేదీలు, స్లాట్‌ల ప్రకారం మీసేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులకు ఈ శిబిరంలో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీలను ఆన్లైన్ షెడ్యూల్లో పెట్టాలని అలాగే మండలాల అభివృద్ధి అధికారులు, సిరిసిల్ల, వేములవాడ, కమిషనర్లు తమ పరిధిలోని వారికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన కంటిచూపు, వినికిడి, ఈనెల 23వ తేదీన ఆర్తో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ తేదీలలో సదరం శిబిరానికి హాజరుకావాలని మీసేవ స్లాట్‌తోపాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్రే, ఫోన్ నెంబర్, తమ వెంట తీసుకొని శిబిరానికి హాజరు కాగలరని పేర్కొన్నారు.

గురుకులాలు ఆత్మగౌరవ ప్రతీకలు

- సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోనే అడ్మిషన్లు పొందాలి
- ప్రొగ్రెసివ్ పేరెంట్ లీగ్ జిల్లా అధ్యక్షుడు గోసిక కుమార్



నవతెలంగాణ - కరీంనగర్ : బడుగు, బలహీనవర్గాల జీవితాలలో వెలుగులు నింపుతున్న తెలంగాణ గురుకులాలు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్నాయని ప్రొగ్రెసివ్ పేరెంట్ లీగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపిక కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు గురుకులాలు వరంగా మారయని, విద్యకు దూరమైన ఎందరో విద్యార్థులు ఇందులో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. గురుకులాల్లో ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి విద్యార్థి గురుకులాల్లోనే చదువుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి గురుకులాల అడ్మిషన్లు కోరుతున్నదని, విద్యార్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు గడువు మార్చి 6వరకు ఉంటుందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.tswreis.ac.in వెబ్‌సైట్‌తోపాటు 9490052568 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

పొంచి ఉన్న ప్రమాదం..



బోరువేసి నిర్లక్ష్యంగా వదిలేసిన మున్సిపల్ అధికారులు

నవతెలంగాణ - సిరిసిల్ల తరచూ బోరు బావుల్లో ప్రమాదవశాత్తు చిన్న పిల్లలు పడి మరణిస్తున్నారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఇంత నిర్లక్ష్యం చేస్తే, ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? ఇది సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ స్థలంలో ధికారులు బోరు వేసి, ఇలా నిర్లక్ష్యంగా వదిలేసారు. ఇది పద్మ నగర్, జెపి నగర్ కాలనీ జనావాసాలకు పది అడుగుల దూరంలో ఉంది.

స్టోన్ క్రషర్ల సిండికేటు

- ఎత్తివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- లేదంటే అభివద్ధి పనులను నిలిపివేస్తాం.
- తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య



నవతెలంగాణ - సిరిసిల్ల రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టోన్ క్రషర్ల సిండికేట్‌ను ఎత్తివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేస్తామనితెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య హెచ్చరించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శంకరయ్య మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా స్టోన్ యాజమాన్యం అంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వాస్తవ ధరలు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని, పక్క జిల్లాల నుంచి తక్కువ రేటుకు కంకర తీసుకొస్తే వాటిని అడ్డుకుంటున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఉన్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతలేని కంకర అమ్ముతూ ఎటువంటి వే బిల్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే సిరిసిల్లలో ఉన్న స్టోన్ కషర్స్ యాజమాన్యం సిండికేట్ ఎత్తివేసేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను నిలిపివేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగం వీరారెడ్డి, దార్సింగ్, పి.రామచందర్, హనుమంత రెడ్డి, వెంకటరెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.

విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా

భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్



నవతెలంగాణ - సిరిసిల్ల : రాష్ట్రంలో శ్రీ చైతన్య విద్య సంస్థలలో చదువుతున్న విద్యార్థులు రోజుకు ఒక్కరూ చనిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భీం ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ చైతన్య నర్సింగ్ కళాశాలలో జూనియర్ విద్యార్థి స్వాతిక్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, యాజమాన్యం వేధింపులు భరించలేక సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. శ్రీ చైతన్య విద్య సంస్థలలో ఇలాంటి హత్యలు కొత్త కాదని కాలేజ్ యాజమాన్యాలకు మార్కులు ర్యాంకులు, ఫీజులు తప్ప విద్యార్థుల భవిష్యతుపై పట్టింపు లేదని, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఈ హత్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి శ్రీ చైతన్య విద్య సంస్థలను వెంటనే రద్దు చేయాలని సాత్విక్ చావుకు కారణమైన యాజమాన్యం పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ నాయకులు మధు, రాజు, ప్రశాంత్ సాయి, నవీన్, కళ్యాణ్ సుదీర్, నాగరాజు పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE PRL. JUNIOR CIVIL JUDGE AT KARIMNAGAR
O.S.No. 119 of 2023

Between:-
Nerella Anitha & others ...Plaintiffs.
AND
Director of Treasuries & Accounts, Hyd & others ...Defendants.

To
All concerned

WHEREAS the above named plaintiff has filed the above suit to declare their as the legal heir of deceased Nerella Ravi R/o. Karimnagar.

In anybody having any kind of interest or whatsoever in declaring the plaintiffs as legal heir of deceased Nerella Ravi S/o. Mallaiah, R/o. Karimnagar, they are directed to appear before the afore mentioned court.

Take notice that the above suit is **posted on 15-03-2023 at 10:30 a.m.,** before the afore mentioned court, for your appearance and counter, if any?. You are hereby directed to appear in person or through pleader. In case of making default the said suit will be heard and determined in your absence.

// By order of the Court //
Sd/-
Khaja Khaleeluddin Ahmed
Nazima Sultana
Counsel for the Plaintiff,
KARIMNAGAR

IN THE COURT OF THE HON'BLE II ADDL. DISTRICT JUDGE (MACT) AT KARIMNGAR
M.V.O.P.No. 158 of 2020

Between.
Mekala Yellaiah ...Petitioner.
And
Kokkula Rajanna & Others ...Respondents.

To,
Respondent No.2
Chandupatla Mallareddy S/o Narsimhareddy Age. 60 years Occ. Business and Owner of offending Lorry (Tipper) bearing No. AP-15-X-8586 R/o H.No. 5-6-163/5/B, Krishnanagar, Godhavarikhani, Ramagundam of Peddapalli District.

Take notice that the petitioner named above have filed the M. V. O. P. U/ Sec. 166 (1) (C) of M.V. Act, claiming compensation against you and others. The notices were sent many times on your address mentioned above, were returned as unserved, now the said case is **posted on 23.03.2023** for your appearance and counter if any.

Therefore you are requested to appear before the Hon'ble Court either personal or through Advocate **at 10:30 A.M. on 23.03.2023** to defend your case otherwise the matter will be heard and decided in your absence.

// By order of the Court//
Sd/-
Salpala Ramesh
Advocate
Karimnagar city.
Cell. No. 9440570031

విద్యుత్ ఉద్యోగుల నిరసన



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : తెలంగాణా సర్కారు నిర్లక్ష్యం వల్లే తమ వేతన సవరణ జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర పవర్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పెద్దపల్లి డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ రామానుజం మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు సరఫరా చేయడం కోసం పగలు, రాత్రి కష్టపడుతున్నారని, ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నా ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే వేతన సవరణ చేపట్టి వేలాది మంది ఆశలను నెరవేర్చాలని కోరారు. సూపరింటెండెంట్ ఇంజనీరు సుదర్శనం మాట్లాడుతూ ఉద్యోగులకు వేతన సవరణ హక్కు అని, ప్రస్తుత సమాజంలో జీవన వ్యయం పెరుగుతున్నందున వేతన సవరణ ఆవశ్యకమని గుర్తు చేశారు. ధర్నాలో కన్వీనర్ ప్రభాకర్, కో కన్వీనర్ రవీందర్, నాయకులు రాజ్ కుమార్, కరుణాకర్, తిరుపతి, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జిల్లాలో 4నుండి ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన

పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్



నవతెలంగాణ - రామగిరి

పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 4నుండి 10వరకు ట్రైనీ ఐఏఎస్ అధికారుల పర్యటన ఉందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉప్పుల శ్రీధర్ తెలిపారు. బుధవారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ (యుపీఎస్) ద్వారా ఉద్యోగం సాధించిన సెంట్రల్ సివిల్ సర్వీస్ ట్రైనీ ఆఫీసర్లకు "విలేజ్ స్టడీ టూర్"కు వస్తున్నారని తెలిపారు. జిల్లాకు ఐదు టీములు వస్తున్నాయని, ఒక్కొక్క టీంలో ఐదుగురు చొప్పున 25 మంది అధికారులు పర్యటిస్తారన్నారు. రామగిరి మండలం రత్నాపూర్, జూలపల్లి మండలం కుమ్మరికుంట, ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్, మంథని మండలం నాగారం, ధర్మారం మండలం పత్తిపాక, అంతర్గాం మండలం ఆకనపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామాలు ఎంపిక చేసామని తెలిపారు. వారం రోజులపాటు ఈ ఐదు గ్రామాల్లో ఈ అధికారుల బృందం స్థానికంగా ఉండడానికి అనువైన స్థలం ఎంపిక చేస్తామని చెప్పారు. వీరు ఆ గ్రామంలో ప్రజల జీవన విధానం, ఆర్థిక విధానం, గణంక వివరాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర స్థితిగతులపై స్టడీ చేస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమపీవీరావు, ఎంపీడీవో ఇనుముల రమేష్, తూముట్ల విజయకుమార్, ఎంపీఓ కాటం భాస్కర్, సెక్రటరీ పెండ్లి రమ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సందవేన జ్యోతికుమార్, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

'అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా'



నవతెలంగాణ - ఎలిగేడు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు ఎలిగేడు మండల అభివృద్ధికి ఎంతవరకు కృషిచేశారు అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుపై ఎలిగేడు మండల బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలు అర్థరహితమని నాయకులు అన్నారు. 9ఏండ్లలో ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, 50 పడకల ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, మహిళా సంఘాల భవనం, ఫంక్షన్ హాల్, సీసీ రోడ్లు, గురుకుల పాఠశాల ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్లే మండలానికి రాలేదని ఆరోపించారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే తమ నాయకుడిపై ప్రెస్‌మీట్ పెట్టి సిగ్గులేకుండా విమర్శలు చేశారన్నారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఎంపీపీ స్రవంతికి ఎంపీడీవో కార్యాలయం కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేసిన విషయం తెలియదా అని ఎద్దేవా చేశారు. మండల కేంద్రం నుండి బీసీ హాస్టల్ తరలి వెళుతున్న సమయంలో అధికారంలో ఉన్న స్థానిక బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలిగేడు మండలానికి 32 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయితే ఒక్క ఇల్లుకు కూడా ముగ్గు పోసిన దాఖలాలు లేవని విమర్శించారు. దమ్ముంటే ఎలిగేడు మండల అభివృద్ధిపై ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నాయకులు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామా రాజేశ్వర్‌రెడ్డి, కొండా తిరుపతిగౌడ్, దుగ్యాల సంతోష్‌రావు, ఆర్షనపల్లి వెంకటేశ్వరరావు, కోరుకంటి వెంకటేశ్వరరావు, నరహరి సుధాకర్‌రెడ్డి, అమ్ముల శ్రీనివాస్, సింగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి దేవేందర్, దుగ్యాల రామ్‌చందర్‌రావు, అమ్ముల రమేష్, బాసంపల్లి కొండయ్య, చిగుర్ల జగ్గయ్య, నరహరి మోహన్‌రెడ్డి, చింతిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

6వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

నవతెలంగాణ - పెద్దపల్లి : దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 6 వరకు గడువు పొడిగించినట్టు పెద్దపల్లి అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారాలు స్థాపించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొంది సాధారణ జీవనాన్ని గడపాలనే ఉద్దేశంతో పురావసం పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 20 యూనిట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. 14 మండలాలకు 14 యూనిట్‌లు, 3 మునిసిపాలిటీ లకు మూడు యూనిట్ లు, సుల్తానాబాద్, ఓదెల, రామగుండంకు అదనంగా ఒక యూనిట్ చొప్పున కేటాయించినట్లు తెలిపారు. 20 యూనిట్లలో మహిళలకు జూలపల్లి, పెద్దపల్లి, పాలకుర్తి, రామగిరి, మంథని మండలాలు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ కేటాయించినట్లు, మిగిలిన మండలాలు, మున్సిపాలిటీలు జనరల్ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. వివరాలకు www.tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో మార్చ్ 6లోగా దరఖాస్తులను సమర్పించి, నమోదు చేసుకున్న దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను సంబంధిత మండల పరిషత్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 9440852495 ఫోన్‌లో, సంబంధిత జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పెద్దపల్లి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

కంటివెలుగు శిబిరం ప్రారంభం



నవతెలంగాణ - జూలపల్లి : జూలపల్లి మండలంలోని కాచాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవిరాంగోపాల్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీ ఓ వేణుగోపాలరావు, ఎంపీఓ కిరణ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంపత్‌రెడ్డి, జూలపల్లి ఏఎంసి చైర్మెన్ కంది చొక్కరెడ్డి, కాచాపూర్ సర్పంచ్ బంటి ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ - సుల్తానాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ చింతల సునీతరాజు అన్నారు. బుధవారం మండల వార్డు మార్కండేయ కాలనీలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీజ, హెచ్ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, షహనాజ్, మానస, వార్డు ఆఫీసర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞానంతో పాటు ఆరోగ్యం, ఆహ్లాదం ఎంతో ముఖ్యం



నవతెలంగాణ - సుల్తానాబాద్ : విద్యార్థులకు పాఠశాల స్థాయిలో విజ్ఞానంతో పాటు ఆరోగ్యం, ఆహ్లాదం ఎంతో ముఖ్యమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి అన్నారు బుధవారం పట్టణంలోని అల్ఫోర్స్ హై స్కూల్‌లో నిర్వహించిన ఫ్లవర్స్ డే - ఫుడ్ ఫెస్టివల్ ఎడ్యూఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాక్ పోలీస్ స్టేషన్, మాక్ కోర్టు, రక్త నమోనాల సేకరణ, పరీక్షల లాబరేటరీ, మానవ దేహంలోని వివిధ అవయవాలు, అవి పని చేసే తీరు, మన పండుగలు, మన గ్రామీణ క్రీడలు మొదలైన ఎన్నో అంశాలను వారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత

నవతెలంగాణ - జూలపల్లి : జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన సీపెల్లి బాపుకు మంజూరైన రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్‌ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన క్యాంప్ ఆఫీసులో బుధవారం అందజేశారు. పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. ఆయనవెంట సంకెళ్ల లక్ష్మీనరసయ్య ఉన్నారు.

యారన్ సబ్సిడీ వెంటనే అందించాలి

పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్



సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్

నవతెలంగాణ - తంగళ్ళపల్లి

పవర్ లూమ్ కార్మికులకు 10శాతం యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం తంగళ్ళపల్లి పవర్లూమ్ కార్మికుల విస్తృతస్థాయి సమావేశాన్ని మండల కేంద్రంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తంగళ్ళపల్లి, పద్మనగర్ గ్రామాలలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంగళ్ళపల్లిలో పవర్లూమ్ కార్మికులకు పనిభద్రత లేదన్నారు. ఇక్కడ స్థానికేతరులను యజమానులు పనిలో పెట్టుకోవడం వలన స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని మండిపడ్డారు. స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులకు రావలసిన బతుకమ్మ చీరల 10శాతం యారన్ సబ్సిడీని కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని కోరారు. అనంతరం సిఐటియు తంగళ్ళపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని 21 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కుడిక్యాల కనకయ్య, కార్యదర్శిగా గోరంతల రాజమల్లు, ఉపాధ్యక్షులుగా కోడం వేణు, మూషం శంకర్, సహాయ కార్యదర్శులుగా మామిడాల శేఖర్, గుర్రం బాబు, గౌరవ అధ్యక్షుడిగా అన్నల్దాస్ గంగాధర్, సభ్యులుగా గడ్డం ఎల్లయ్య, ద్యావనపెల్లి రమేష్, భోగ నర్సయ్య, దాసరి రాజు, కందికట్ల సత్యనారాయణ, చేరాల రాజు, ముదిగొండ సత్యనారాయణ, గడుదాస్ రమేష్, గౌడ శ్రీనివాస్, అరగొండ రామచంద్రం, గాజుల రవి, సబ్బని మహేందర్, ఆడెపు కృష్ణహరి, సామల లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు నక్క దేవదాస్, గడ్డం రాజశేఖర్, సందుపట్ల పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు.

కనీస వేతనాల కోసం 3న ధర్నా

రైస్‌మిల్లు ఆపరేటర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర అంజయ్య



పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు


నవతెలంగాణ - సుల్తానాబాద్

రైస్ మిల్లు ఆపరేటర్స్ కనీస వేతనాల జీవోను సవరించి నెలకు కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని, డిమాండ్ చేస్తూ ఈ నెల 3న చలో కలెక్టరేట్, ధర్నా జయప్రదం చేయాలని రైస్ మిల్లు ఆపరేటర్ల యూనియన్ (సీఐటీయూ) పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర అంజయ్య అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పూసాల పెద్దమ్మ గుడి వద్ద ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైస్ మిల్లు ఆపరేటర్స్‌కు వర్తించే కనీస వేతనాల జీవోలు 2008 నుండి ఇప్పటివరకు సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. అనేకసార్లు జీవోలు సవరించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ, గత 15 సంవత్సరాలుగా జీవోను సవరించకుండా రైస్ మిల్ ఆపరేటర్స్‌కు అన్యాయం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కనీస వేతనాల జీవోను సవరించి నెలకు 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా 3న పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని రైస్ మిల్లు ఆపరేటర్స్ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైస్‌మిల్ ఆపరేటర్ల సంఘం సుల్తానాబాద్ మండలం ఉపాధ్యక్షుడు బ్రహ్మచారి, చంద్రయ్య, స్వామి, కొల్లూరి రాజు, కిరణ్, శ్రీను, హరికిషన్, శ్రీధర్, పూసల సంపత్, తిరుపతి, మహేష్, రవి, రమేష్, ఓదెలు, రాజయ్య, మహేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

పన్నూర్‌లో పబ్లిక్ టాయిలెట్స్‌కు సింగరేణి నిధులు మంజూరు

నవతెలంగాణ - రామగిరి : సింగరేణి పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీలో వివిధ స్థలాల్లో పబ్లిక్ టాయిలెట్స్ మంజూరు చేయాలని స్థానిక సర్పంచ్ అల్లం పద్మతిరుపతి కోరారు. ఈ మేరకు పన్నూర్ మూడవ వార్డులో ఒకటి పన్నూర్ ఎక్స్ రోడ్ వద్ద ఒక పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు సంబంధిత సింగరేణి అధికారులు కలిసి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అల్లం పద్మతిరుపతి, రామగిరి జెడ్పీటీసీ మ్యాధరవేని శారదకుమార్ యాదవ్, ఎంపీటీసీ చిందం మహేష్, ఉపసర్పంచ్ దామెర శ్రీనివాస్ యాదవ్, ఎస్ఓటు జీఎం రఘుపతి, ఎస్ఈ పద్మ రాజు, పర్సనల్ డిపార్ట్మెంట్ విలాస్ శ్రీనివాస్ పోద్దార్, వార్డు సభ్యులు పెరుమాండ్ల లావణ్య ప్రసాద్, తన్నీరు ప్రదీప్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


ఆర్జీ -2 ఏరియాలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి



నవతెలంగాణ - యైటింక్లైన్ కాలనీ

ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డన్ వెలికితీత, రవాణా వివరాలను బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 77,45,000 టన్నుల లక్ష్యానికి 78,60,119 టన్నులతో 101శాతం బొగ్గుఉత్పతి సాధించినట్టు చెప్పారు. ఫిబ్రవరి మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలలో 7,37,700 టన్నులకు 6,99,349 టన్నులు 95శాతం, ఓబీ వెలికితీత 46,459,000 క్యూబిక్ మీటర్లకు 44,12,833 మీటర్లతో 94 శాతం ఓవర్ బర్డన్ వెలికి తీసినట్టు చెప్పారు. ఓసిపి-3 సిహెచ్‌పి నుండి 7,08,262 టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు. రాబోయే నెల రోజుల్లో ఇదే స్ఫూర్తితో పని చేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఓ టు జీఎం అబ్దుల్ సలీం, డిజీఎం (పర్సనల్) అండ్ అధికార ప్రతినిధి జి.రాజేంద్రప్రసాద్, డిజీఎం సివిల్ ధనుంజయ, డిజీఎం వర్క్ షాప్ ఎర్రన్న, డిజీఎం (ఐఈ) మురళీకృష్ణ, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం



నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి పురాతన ఆలయం నిర్మాణానికి రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్ రూ.2కోట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేరిటా ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయం ముందు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు నంది కిషన్, ఎంపిపి పిల్లి రేణుకకిషన్, జడ్పిటిసి చీటి లక్ష్మణ్‌రావు, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపిటిసిలు వందిర్ల నాగరాణి పర్శరాములుగౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయండి

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడారు. ఈ నెల4న సిరిసిల్ల నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలం నుండి 1500 మందిని సిరిసిల్లలో జరిగే బహిరంగ సభకు తరలిస్తామన్నారు. అలాగే మల్కపేట రిజర్వాయర్ నుండి 9వ ప్యాకేజీ కింద ఇప్పటి వరకు పనులు పూర్తికాని కాలువను పరిశీలించాలని రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు, ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల పెంపు తదితర అంశాలను రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్‌రెడ్డి, నాయకులు సద్ది లక్ష్మారెడ్డి, బానోతు రాజునాయక్, మానుక నాగరాజ్‌యాదవ్, దండు శ్రీనివాస్, చిన్ని బాబు, తదితరులు పాల్గొన్నారు.

'ఇండ్ల పంపిణీలో ప్రభుత్వం విఫలం'



నవతెలంగాణ - ఓదెల : ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ పెద్దపల్లి జిల్లా మహిళా కన్వీనర్ సప్న అన్నారు. ఓదెల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసిందో వివరాలు కావాలని సమాచారం హక్కు చట్టం కింద బుధవారం తహసీల్దార్ రమేష్‌కు దరఖాస్తు ఇచ్చారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప పేద ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సతూరి అనీల్, మండల మహిళా కన్వీనర్ మేకల శోభ, బుగిడ మానస, పల్లె ప్రశాంత్, కళ్యాణం మహేశ్, వోల్లాల రజిత, పిట్టల అనూష పాల్గొన్నారు.

నిరుపేద యువతికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎడబోయిన మల్లేశం - లక్ష్మి దంపతుల రెండవ కుమార్తె స్వాతి వివాహానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 5016 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హసన్, అలీ, నర్సింలు, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు బుర్క ధర్మేందర్, గుంటుకు రామరాజం, కోప్పెల్లి ప్రభాకర్, గాదం రామదాసు, శేఖర్ బాబు, కోప్పెల్లి రమేష్ భీమ్ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీల్లో గాయత్రి విద్యార్థుల ప్రతిభ



నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో అక్షర నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బొజ్జ అక్షర, కూన వరూధి (8వ తరగతి), ఉట్నూర్ చక్రిక (7వ తరగతి), కొమురవెల్లి కార్తీక్, చిట్టేటి వర్షిణి (5వ తరగతి), ఎనగందుల సాత్విక్ తేజ(4వ తరగతి) విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మెడల్స్ తో సత్కరించి, షీల్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ టీ షర్ట్స్ పంపిణీ



నవతెలంగాణ - సుల్తానాబాద్ రూరల్ : సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలోని 17మంది క్రికెట్ క్రీడాకారులకు వైకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కండెం సురేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ టీ షర్ట్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో క్రికెట్ క్రీడాకారులు అడిగిన వెంటనే టీ షర్ట్స్ అందించి ప్రోత్సహిస్తున్న కండెం సురేష్‌కు క్రీడాకారుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

జీఓ.22 గెజిట్ చేయకుండా సీఎం అడ్డుకుంటున్నారు

ఎస్‌సీకేఎస్ కోశాధికారి వేల్పుల కుమారస్వామి



కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

నవతెలంగాణ - యైటింక్లైన్ కాలనీ

కార్మిక చట్టం జీవో నెంబర్ 22ను గెజిట్ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఎస్‌సీకేఎస్ (సీఐటీయు) కోశాధికారి వేల్పుల కుమారస్వామి అన్నారు. బుధవారం ఆర్జీ-2లోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బేస్ వర్క్‌షాప్, స్టోర్, రోడ్ క్లీనింగ్, బ్లాస్టింగ్, హౌస్ కీపింగ్ తదితర సెక్షన్లలో కరపత్రాలు విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల హక్కులకు 18రోజుల సమ్మె విరమణ తర్వాత సింగరేణి యాజమాన్యమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జీవో నెంబర్ 22 గెజిట్ చేయండి సింగరేణిలో అమలు చేసుకుంటామని లెటర్ రాసినా ఇంతవరకు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సరైనది కాదని అన్నారు. జీవోను గెజిట్‌చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద కనీసం ఒక్క రూపాయి కూడా భారం పడదని అన్నారు. అలాంటిది ఎందుకు ముఖ్యమంత్రి సంతకం చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పెట్టుబడిదారుల కోసం, పెద్దపెద్ద కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్నారు కానీ ఓట్లు వేసి గెలిపించిన కాంట్రాక్టు కార్మికులకు మొండి చేయి చూపుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను గెజిట్ చేయకపోవడం వల్ల అప్పటినుండి ఇప్పటివరకు కార్మికులు ఒక్కో కార్మికుడు ఇప్పటివరకు సుమారు రూ.లక్ష నుండి లక్షా 50వేలు నష్టపోయారని దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నిర్లక్ష్యమేనని అన్నారు. జీవో నెంబర్ 22 గెజిట్ చేయకపోవడం వల్లనే సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన చలో హైదరాబాద్ కమిషనరేట్ కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాకు సింగరేణిలోని కాంటాక్ట్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-2 అధ్యక్షుడు భూమయ్య, నాయకులు సిహెచ్.ఓదెలు, ఏ.రామన్న, శ్రీను, ముస్తఫా, సంతోష్, రవి, సమ్మయ్య, లక్ష్మణ్, విజయ శంకర్, లక్ష్మీ, రాజేశ్వరి పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌కు సమస్యలు తెలిపిన ఎన్‌సీసీ కార్మికులు



నవతెలంగాణ - మంథని : మంథనిలో బుధవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌ను ఎన్‌సీసీ కార్మికులు కలిసి తమ సమస్యలను తెలిపి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఓసిపి-2 ఆఫ్ లోడింగ్ కంపెనీ ఎన్‌సీసీలో వోల్వో డ్రైవర్స్, హెల్పర్స్‌గా పనిచేస్తున్నట్టు చెప్పారు. తమకు ప్రతి సంవత్సరం రూ.వెయ్యి చొప్పున జీతం పెంచాల్సి ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిసుందని తెలిపారు. టెండర్ పూర్తి అవ్వడం వల్ల మార్చి నెల నుండి ప్రభావిత గ్రామాలు తప్ప చుట్టు పక్కల వేరే గ్రామాల వాళ్లను ఉద్యోగంలోంచి తొలగించారని చెప్పారు. ప్రతి ఒక్క కార్మికునికి ఒకనెల వేతనం అదనంగా ఇవ్వాలని, విటిసి మెడికల్ పేరిట ప్రతి ఒక్కరి దగ్గర ఎన్సిసి యాజమాన్యం రూ.2500 కట్టించిందని, టెండర్ పూర్తి అవ్వడంతోనే కార్మికులకు కంపెనీ వారు తిరిగి చెల్లించాలని, పలు సమస్యల పరిష్కారానికి కార్మికుల పక్షాన కృషి కోరారు. జెడ్పీ చైర్మన్ స్పందించి ఎన్‌సీసీ యాజమాన్యం ప్రభాకర్‌తో మాట్లాడి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. రచ్చపల్లి సర్పంచ్ కనవేన శ్రీనివాస్ పాల్గొన్నారు.

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్



తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తు నాయకులు, అంగన్వాడీలు

నవతెలంగాణ - మంథని : అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష అన్నారు. ఈ మేరకు సీఐటీయూ ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా బుధవారం మంథని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సుగుణ, స్వరూప, అంగన్వాడీ టీచర్లు కనుకలక్ష్మి, జయప్రద, రాధాబాయి, రాజేశ్వరి, విజయలక్ష్మి, శారదా, రజిత, వరుణ, వనిత, తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన



నవతెలంగాణ - సుల్తానాబాద్ రూరల్

సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఎంజీఎన్ఆర్ఇజిఎస్, సిడిపి నిధుల ద్వారా రూ.15లక్షలతో పలు సీసీ రోడ్ల నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, జెడ్పీటీసీ స్వరూప, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, కన్వీనర్ రాజమల్లయ్య, సర్పంచ్ అంజలీదేవి, ఎంపీటీసీ నిర్మలఓదెలు, ఉపసర్పంచ్ రాజు, గ్రామ అధ్యక్షుడు ఒజ్జ సదయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ సంపత్, నాయకులు బొంకూరి ఐలయ్య, ప్రశాంత్, కిషన్‌రెడ్డి, కిషన్‌రావు, శ్రీనివాస్, రాజయ్య, పోచాలు పాల్గొన్నారు.


ఆధారాలతో 'ఆరెంద' బాగోతం బయటపెడతా

బాధితుడు బోరగళ్ళ రాణాప్రతాప్

నవతెలంగాణ - పెద్దపల్లి టౌన్ : తాను కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నానని, తనపై వ్యక్తిగత కక్ష్యతో ఆరెంద వెంకటస్వామి చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని బోరగళ్ళ రాణాప్రతాప్ అన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణాప్రతాప్ మాట్లాడుతూ 1932లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన భూమిలో ఉండగా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమికోల్పోయిన దళితులకు ప్రస్తుత బండారికుంటలోని సర్వేనంబర్ 1లో 86మందికి భూమి పంపిణీ చేసిందని అన్నారు. ప్రభుత్వం నుండి భూమి పొందిన బొంకూరి లస్మయ్య 1957 సంవత్సరంలో అప్పుడున్న గ్రామపంచాయతి నుండి అనుమతులతో నిర్మించుకున్న ఇంటిలో నివాసముంటున్నారని, అయితే వారు ఉద్యోగరీత్యా 15 సంవత్సరాలుగా గోదావరిఖని పట్టణంలో ఉంటున్నారని, పెద్దపల్లి మున్సిపల్ పరిధి బండారికుంటలోని శిథిలావస్థకు చేరుకున్న బొంకూరి లస్మయ్య ఇంటిని తాను కొనుగోలుచేసి నూతనంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టుతున్న క్రమంలో ఆరెంద వెంకటస్వామి అడ్డుకుంటూ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ అధికారులకు తప్పుడూ ఫిర్యాదులు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెలామణి అవుతూ ఆరెంద వెంకటస్వామి చేస్తున్న అక్రమ బాగోతాలు ఆధారాలతో బట్టబయులుచేసి చట్టపరంగా పోరాటం సాగిస్తామన్నారు. సమావేశంలో వడ్డెపల్లి రాజు, వడ్డెపల్లి బాలయ్య పాల్గొన్నారు.


నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణాలు

రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య



నవతెలంగాణ - వీర్నపల్లి : నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణాలు చేస్తున్నారని సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్ద వాగు బ్రిడ్జి, కంచర్ల బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య మాట్లాడుతూ.. నాణ్యత లేని మొరం తీసుకువచ్చి నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నది నుంచి తెచ్చిన ఇసుకనే వాడుతున్నమని, ఎక్కడ చెప్పుకుంటరో చెప్పుకోండి అని కాంట్రాక్టర్ దురుసుగా వ్యవహరించారని చెప్పారు. నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్‌లు కుమ్మక్కై నాసిరకంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వార్త కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై కాంట్రాక్టర్ల 'మాకు బడా నాయకుల అండదండలు ఉన్నాయి.. ఎవ్వరు ఏమీ చేయలేరు.. ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు.

ఐఏఎస్ నరహరి జన్మదిన వేడుకలు



నవతెలంగాణ - సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాసి, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధ్యప్రదేశ్ పరిపాలన మున్సిపల్ కమిషనర్ అండ్ సెక్రటరీలో విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు బొద్దుల సాయినాథ్, దూడం లింగమూర్తి, ప్రవీణ్, రామ్మూర్తి, రామస్వామి, వెంకటరమణ, తిరుమల్‌దాస్ పాల్గొన్నారు.

విద్యార్థుల విహార యాత్ర

నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాల చిన్నారి విద్యార్థులను బుధవారం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ పార్క్‌కు విహార యాత్రకు తీసుకెళ్లారు. నర్సరీ, ఎల్‌కేజి, యూకేజి విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, సంతోష్ కుమార్, పిఈటి భరత్ ఉన్నారు.



ర్యాలీగా వెళుతున్న గిరిజన నాయకులు



సభకు హాజరైన జనం..



అభివాదం చేస్తున్న నేతలు..

గిరిజనుల ద్రోహి మోడీ

(మొదటిపేజీ తరువాయి)

రేషన్ షాపులు ఎత్తేసే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. డిజిటల్ ఇండియాలో కోవిడ్ సమయంలో గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్నెట్, ఆన్‌లైన్ సౌకర్యాలు లేక చదువుకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలకు కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారని, దీనిబట్టి చూస్తే గిరిజనుల పట్ల మోడీకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవుల నుంచి గిరిజనులను తరిమికొట్టేందుకు యత్నిస్తున్నారన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని, మోడీ చేసే విధానాలే కేసీఆర్ అమలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోడు భూములకు

కార్పొరేట్ శక్తులకు ఏజెంట్‌గా కేంద్రం: జూలకంటి

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఏజెంట్‌గా పని చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. గిరిజన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా ఊరికో కోడి ఇంటికో ఈక లాగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, సాగు తాగునీరు అందివ్వాలని డిమాండ్ చేశారు.



మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

అనంతరం ప్రతినిధుల సభను తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్ నివేదిక చదివి ప్రారంభించారు. ఈ మహాసభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్, రమావత్ రవి నాయక్, మూడావత్ రవినాయక్, కొర్ర శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న చెరువపల్లి సీతారాములు

పట్టాలిస్తామని కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సమరశీల పోరాటాలు చేస్తామన్నారు. మోడీ పతనానికి మిర్యాలగూడ వేదిక నుంచే శ్రీకారం చుడతామన్నారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి గిరిజన ప్రజలు అండగా నిలవాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో రంగారెడ్డికి గిరిజనులు మద్దతు ఇచ్చి తమ సత్తా చాటాలన్నారు

ప్రజల సొమ్ము లూటీ
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు

. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముతూ ప్రజల సొమ్మును లూటీ చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మోడీ -అదానీల బంధం దేశానికి ప్రమాదకరంగా మారిందని చెప్పారు. దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోడీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. షేర్ మార్కెట్ అతలాకుతలం కావడానికి అదానీ కుంభకోణమే కారణమని చెప్పారు.

దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తులు ఏకమై దోచుకుతింటున్నాయన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టం, ధరల నియంత్రణ చట్టం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజాయితీ ఉంటే అదానీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.



మాట్లాడుతున్న మల్లు లక్ష్మి



మాట్లాడుతున్న శ్రీరాం నాయక్



మాట్లాడుతున్న ధర్మానాయక్

నవచిత్రం



కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్



ఎన్టీఆర్, రామ్‌చరణ్

ఆస్కార్ వేదికపై
నాటు.. సాంగ్ లైవ్

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ సమయం దగ్గర పడుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన 'ఆర్ఆర్ఆర్' మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలోని 'నాటు..నాటు' పాటని 95వ ఆస్కార్ అవార్డుల వేదికపై లైవ్‌లో చూడబోతున్నారంటూ ఆస్కార్ అవార్డ్‌ల కమిటీ బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
దీంతో ఈ సినిమా కోసం 'నాటు..నాటు..' పాటను పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ గాయక ద్వయం ఆస్కార్ వేదికగాపై తమ గాత్ర సత్తాని మరోసారి చాటబోతున్నారు. తమకి ఈ అవకాశం లభించడాన్ని ఇరువురు ఎంతో బాధ్యతగా భావిస్తున్నామని, తెలుగు సినిమా రంగం గర్వపడాల్సిన తరుణమిదంటూ.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు..నాటు' పాట ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలోనూ గట్టి పోటీనిస్తోంది.

సరికొత్త సైంటిఫిక్ మిస్టరీ థ్రిల్లర్



సహర్ అఫ్సహా, జెడి ఆకాష్

హెచ్ ఎమ్ మూవీ మేకర్స్ పతాకం పై రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహా, వీరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరాళి'. హెచ్ ఎమ్ శ్రీనందన్ దర్శకత్వంలో బోదాసు నర్సింహా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కన్నడంలో 'బీగా' పేరుతో విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను పాత్రికేయుల సమావేశంలో మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ, 'దర్శకుడు చెప్పిన కథ ఈ సినిమా నిర్మించా. మా చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.
సినిమా చూశాను. చాలా కొత్తగా, మంచి సస్పెన్స్‌తో ఉంటుంది' అని సహ నిర్మాత పిట్ల భాస్కర్ అన్నారు. దర్శకుడు శ్రీనందన్ మాట్లాడుతూ, 'ఇదొక సైంటిఫిక్ మిస్టరీ చిత్రం. చాలా ఆసక్తికరంగా మంచి ట్విస్ట్‌తో, మంచి సంగీతంతో, మంచి యాక్షన్ సన్నివేశాలతో సరికొత్తగా ఉంటుంది. కన్నడలో 'బీగా' పేరుతో ఈనెల 3న విడుదల చేస్తున్నాం. తెలుగులో త్వరలోనే విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి



అనుష్క, నవీన్ పోలిశెట్టి

భిన్న చిత్రాలకు, వైవిధ్యమైన కాంబినేషన్లకు కేరాఫ్‌గా నిలిచిన యువీ క్రియేషన్స్ సంస్థ ఇటీవలే అనుష్క, నవీన్ పోలీశెట్టి కలయికలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ ప్రకటన తర్వాత పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్‌ను మేకర్స్ ఎనౌన్స్ చేశారు. అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోయేలా నప్పిందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో సిద్ధుపోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో అనుష్క నటించారు. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ వైవిధ్యభరిత చిత్రాన్ని వేసవికి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలకు చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆటలు

టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా కకావికలం కాగా..
మూడో టెస్టులో అది టీమ్ ఇండియా వంతైంది!. హోల్కర్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్పిన్‌కు విలవిల్లాడింది.
లయాన్, మర్ఫీ, కునేమాన్ ముప్పేట మాయజాలంతో 109 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లి (22), శుభ్‌మన్ గిల్ (21)
20 ప్లస్ పరుగులే అత్యధికం కావటం గమనార్హం. బదులుగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా సాగుతోంది.
156/4తో తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

స్పిన్‌కు పడిపోయారు

- తొలి రోజు కదం తొక్కిన కంగారూలు
- 109 పరుగులకే కుప్పకూలిన భారత్
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 156/4

భారత్, ఆసీస్ మూడో టెస్టు తొలి రోజు



నవతెలంగాణ-ఇండోర్

స్పిన్ ట్రాక్ వ్యూహం అడ్డం తిరిగింది. టీమ్ ఇండియా రచించిన స్పిన్ వ్యూహంలో తనే చిక్కుకుంది. ఇండోర్ టెస్టులో 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలిన భారత్.. తొలి రోజు ఆస్ట్రేలియాకు ఆధిక్యం అప్పగించింది. యువ స్పిన్నర్ మాథ్యూ కునేమాన్ (5/16) ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు నాథన్ లయాన్ (3/35) మాయజాలంతో తోడవటంతో రోహిత్‌సేన కుదేలైంది. విరాట్ కోహ్లి (22, 52 బంతుల్లో 2 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (21, 18 బంతుల్లో 3 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగిన ప్రదర్శన చేశారు. లోయర్ ఆర్డర్‌లో కె.ఎస్ భరత్ (17, 30 బంతుల్లో 1 ఫోర్), ఉమేశ్ యాదవ్ (17, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు), అక్షర్ పటేల్ (12 నాటౌట్, 33 బంతుల్లో 1 ఫోర్) భారత్‌ను వంద పరుగులు దాటించారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (60, 147 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 156/4 పరుగులతో కొనసాగుతుంది. మార్నస్ లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) సైతం రాణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ముందంజలో నిలిచింది.



స్పిన్‌కు విలవిల

సిరీస్‌లో తొలిసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తొలి సెషన్లోనే చేతులెత్తేసింది. స్పిన్ స్వర్గధామ పిచ్‌పై భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మొదలైన పతనం.. ఎక్కడా ఆగలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (21) తొలి వికెట్‌కు 27 పరుగులు జోడించారు. గిల్ ఓ ఎండ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందని అనిపించింది. కానీ రోహిత్ శర్మ వికెట్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కునేమాన్ ఓపెనర్లను ఇద్దరినీ సాగనంపగా.. నాథన్ లయాన్‌కు పుజార (1) చిక్కాడు. క్రీజులో కాస్త సౌకర్యవంతంగా కనిపించిన విరాట్ కోహ్లి (22)ని మరోసారి టాడ్ మర్ఫీ వెనక్కి పంపించాడు. జడేజా (4) డిఆర్ఎస్‌తో పెవిలియన్‌కు చేరగా.. శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. లంచ్ విరామ సమయానికే 84/7తో భారత్ ఆలౌట్‌కు చేరువైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కథ ముగిసింది. చివర్లో కె.ఎస్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) వేగంగా ఆడటంతో భారత్ వంద పరుగుల మార్క్ చేరుకోగలిగింది. ఉమేశ్ యాదవ్ రెండు సిక్సర్లతో భారత్‌కు మూడెంకల స్కోరు అందించాడు.

ఆసీస్ దూకుడు

రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు సైతం ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ట్రావిశ్ హెడ్ (9)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుట్ చేసిన జడేజా.. కంగారూ శిబిరంలో గుబులు రేపాడు. కానీ మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (60), మార్నస్ లబుషేన్ (31) ఆసీస్‌ను గట్టెక్కించారు. రెండో వికెట్‌కు విలువైన 96 పరుగులు జోడించిన ఖవాజ, లబుషేన్ భారత్‌ను నైరాశ్యంలోకి నెట్టారు. లబుషేన్ అవుటైనా.. స్టీవ్ స్మిత్ (26)తో కలిసి ఖవాజ జోరు కొనసాగించాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా వికెట్ల వేటలో చెమటోడ్చారు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లకు పెద్దగా పని లేకపోయింది. రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు పడినా.. అప్పటికే ఆసీస్ ఆధిక్యంలోకి ప్రవేశించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (7 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (6 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.

స్కోరు వివరాలు

భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (స్టంప్డ్) అలెక్స్ (బి) కునేమాన్ 12, గిల్ (సి) స్మిత్ (బి) కునేమాన్ 21, పుజార (బి) లయాన్ 1, కోహ్లి (ఎల్బీ) మర్ఫీ 22, జడేజా (సి) కునేమాన్ (బి) లయాన్ 4, అయ్యర్ (బి) కునేమాన్ 0, భరత్ (ఎల్బీ) లయాన్ 17, అక్షర్ నాటౌట్ 12, అశ్విన్ (సి) అలెక్స్ (బి) కునేమాన్ 3, ఉమేశ్ (ఎల్బీ) కునేమాన్ 17, సిరాజ్ (రనౌట్) 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (33.2 ఓవర్లలో ఆలౌట్) 109.

వికెట్ల పతనం : 1-27, 2-34, 3-36, 4-44, 5-45, 6-70, 7-82, 8-88, 9-108, 10-109.

బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 5-0-21-0, కామెరూన్ గ్రీన్ 2-0-14-0, కునేమాన్ 9-2-16-5, నాథన్ లయాన్ 11.2-2-35-3, టాడ్ మర్ఫీ 6-1-23-1.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : ట్రావిశ్ హెడ్ (ఎల్బీ) జడేజా 9, ఉస్మాన్ ఖవాజ (సి) గిల్ (బి) జడేజా 60, లబుషేన్ (బి) జడేజా 31, స్మిత్ (సి)భరత్ (బి) జడేజా 26, హ్యాండ్స్‌కాంబ్ నాటౌట్ 7, కామెరూన్ గ్రీన్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (54 ఓవర్లలో 4 వికెట్లకు) 156.

వికెట్ల పతనం : 1-12, 2-108, 3-125, 4-146.

బౌలింగ్ : అశ్విన్ 16-2-40-0, జడేజా 24-6-63-4, అక్షర్ 9-0-29-0, ఉమేశ్ 2-0-4-0, సిరాజ్ 3-0-7-0.

Printed And Published By Nandayala Narsimha Reddy On Behalf Of Navatelangana Printers Private Limited, Printed At Nava Telangana Printers Private Limited Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State, Published At Navatelangana Printers Private Limited, Near Manair Hanuman Temple, Godavarikhani Bypass Road, Housing Board Colony, Karimnagar-505001, Telangana State. Editor : R.Sudha Bhaskar. TEL TEL/2015/60887.